RNI.No. APTEL/2014/57702
ESTD: 1999
www.voodayam.com

వుదయం

గుంటూరు 16-09-2026 బుధవారం | సంపుటి : 13 | సంచిక : 183 | SINCE 27 YEARS CIRCULATED TELUGU DAILY | రూ. 3.00 | పేజీలు : 12 | VOODAYAM Telugu DAily
Simultaneously Published from Guntur, Hyderabad, Adilabad, Karimnagar, Khammam & Warangal | Postal Regd. No. GTR/117/2025-27 | Follow us on

మూసీ పునరుజ్జీవనం — ప్రాచీన భవనాల జీర్ణోద్ధరణ

రాష్ట్ర అభివృద్ధిలో ఆగా ఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యం కావాలి
హైదరాబాద్‌లో ఆగా ఖాన్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయండి
విశ్వవ్యాప్త పెట్టుబడుల సదస్సుకు ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌కు ముఖ్యమంత్రి ఆహ్వానం

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (వుదయం) : రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ సంపద పరిరక్షణతో పాటు విద్యా, వైద్య, పర్యాటక రంగాల సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావా లని ఆగా ఖాన్ ఫౌండేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. భారత పర్యటనలో ఉన్న ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్5తో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. నగరంలో శాసనమండలి భవనం, కుతుబ్ షాహీ సమాధుల పునరుద్ధరణలో ఫౌండేషన్ అందించిన అత్యుత్తమ సేవలను సీఎం ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు. భాగ్యనగరంతో ఆగా ఖాన్ కుటుంబానికి ఉన్న దీర్ఘకాలిక అనుబంధాన్ని గుర్తుచేస్తూ, భవిష్యత్తులో చేపట్టే ప్రజాసంక్షేమ, ప్రాచీన భవనాల జీర్ణోద్ధరణ కార్యక్రమాల్లో విస్తృత సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.

రాజధాని పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగంగా చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు స్వరూపాన్ని, నదీ పరివాహక ప్రాంతంలో రాత్రివేళల ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని చారిత్రక సిటీ కాలేజీ, ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాల పరిరక్షణకు చేయూతనందించాలని కోరారు. గోషామహల్‌లో ఉస్మానియా ఆసుపత్రి కోసం ఆధునిక వసతులతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుతం ఉన్న పురా తన భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ నెలలో నిర్వహించబోయే విశ్వవ్యాప్త పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాల్సిందిగా ప్రిన్స్ రహీమ్‌ను ఆహ్వానించారు. నూతనంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ విశేషాలపై ఆసక్తి చూపిన ప్రిన్స్ రహీమ్‌కు, అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ముప్పై వేల ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న కాలుష్య రహిత నగర ప్రణాళికలను సీఎం వివరించారు. ఇందులో సగం భాగం హరిత మండలంగా ఉంటుందని, దశాబ్ద కాలంలో దేశ ఆర్థిక ప్రగతిలో రాష్ట్ర వాటాను పది శాతానికి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాలు రాజధానిలో తమ శాఖలను నెలకొల్పడానికి అంగీకరించిన విషయాన్ని ప్రభుత్వ సలహాదారు ఈ సమావేశంలో వివరించగా, ఫ్యూచర్ సిటీ ప్రాంగణంలో ఆగా ఖాన్ విశ్వవిద్యాలయాన్ని ప్రా ప్రారంభించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరారు. పర్యాటక రంగ అభివృద్ధిలోనూ ఫౌండేషన్ క్రియాశీలక పాత్ర పోషించాలని సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ముఖ్య అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

యువత ఆలోచనలు వినేందుకు దేశం సిద్ధం

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

చెన్నై: దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని, నవతరం ఆలోచనలతో ముందుకు వచ్చి దేశ నాయకత్వ బాధ్యతలను స్వీకరించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ ఆశయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చని, వారి కొత్త ఆలోచనలను వినడానికి, ప్రోత్సహించడానికి సమాజంతో పాటు దేశం కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కేవలం దేశం మనకు ఏమి చేసిందనే భావనకే పరిమితం కాకుండా, మాతృభూమి ప్రగతికి మనవంతుగా ఏమి సహకారం అందించామనే ఆత్మపరిశీలన ప్రతి ఒక్కరిలో కలగాలని హితవు పలికారు. తమిళనాడు రాజధాని పరిధిలోని డాక్టర్ ఎం.జి.ఆర్. విద్యా, పరిశోధన సంస్థ నిర్వహించిన 36వ పట్టభద్రుల మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి ఈ ప్రేరణాత్మక ఉపన్యాసం చేశారు.

నవతరం యువత తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ, సమాజ శ్రేయస్సులో తమ పాత్ర ఏమిటో నిర్దేశించుకోవాలని మంత్రి ఉద్బోధించారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, మాతృభూమి సార్వభౌమత్వం, భద్రత బలంగా ఉన్నప్పుడే పౌరుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న యుద్ధాలు, రణరంగాలుగా మారిన సరిహద్దుల వల్ల లక్షలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయి నిర్వాసితులుగా మారుతున్న విషాదకర పరిస్థితులను ఈ సందర్భంగా ఉదాహరించారు. భారత్ అటువంటి అస్థిరతలకు తావులేకుండా అత్యంత సురక్షితమైన వాతావరణాన్ని కలిగి ఉండటం మన ప్రాథమిక బలమని పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా రష్యా-ఉక్రెయిన్ పోరాటం, పశ్చిమాసియా ప్రాంతంలో తలెత్తిన అనిశ్చితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు, సహజవాయువు, ఎరువుల సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇటువంటి క్లిష్టమైన ప్రతికూల పరిస్థితులను సైతం సమర్థవంతంగా అధిగమించి భారత్ ఏడు దశాంశాల ఎనిమిది శాతం వృద్ధి రేటును సాధించడం గమనార్హమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నేతృత్వంలో కొనసాగుతున్న సుస్థిరమైన యాజమాన్య నిర్వహణే ఈ ఆర్థిక స్థిరత్వానికి ప్రధాన కారణమని వివరించారు. ప్రభుత్వం యువత కోసం విశేష అవకాశాలను కల్పిస్తోందని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొని అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

ధరణి రక్షణను దెబ్బతీశారు

నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను వెంటనే తొలగించాలి
ప్రభుత్వ తప్పులకు ప్రజలపై శిక్షా?
బాధిత ఆస్తిపరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
అసైన్డ్ భూముల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్
న్యాయస్థానాల ద్వారానే న్యాయం సాధిస్తాం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (ఎఎంఎస్) : ప్రజలు తమ సొంత కష్టార్జితంతో కొనుగోలు చేసిన కాలనీలు, ఇళ్లు, నివాస సముదాయాలను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడంపై పక్షపాత రహితంగా తక్షణమే ఉపసంహరించుకోవాలని, బాధితులకు ప్రభుత్వం పక్షాన క్షమాపణలు చెప్పాలని భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు. జాతీయ రాజధానిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూముల నిషేధిత జాబితా పేరుతో ప్రజల ఆస్తులను కష్టాల్లోకి నెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కమిషన్ల ఆశ చూపి ప్రజలను ఇబ్బందులకు గురిచేసే యత్నాలను ప్రభుత్వం తక్షణమే స్వస్తి పలకాలని హితవు పలికారు. శాసనసభలో ఈ అంశంపై సరైన సమాధానం ఇవ్వకుండా కేవలం ఒక విచార ప్రకటనతో సరిపెట్టడం భావ్యం కాదని, తప్పులు చేసింది పాలకవర్గమేనని విమర్శించారు. ప్రభుత్వం చేసిన పొరపాట్లకు అధికారులపై నెపం నెట్టడం సరికాదని, బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు.

గతంలో అమల్లో ఉన్న ధరణి వ్యవస్థ ప్రజల ఆస్తులకు సురక్షితమైన రక్షణ కవచంలా ఉండేదని, భూ యజమాని వేలిముద్ర లేకుండా ఎలాంటి బదిలీలు సాధ్యపడేవి కావని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పాలనలో యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని, ఆస్తులు నిషేధిత జాబితాలోకి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భూ సంరక్షణ కాదని, భూములను హరించే చర్యగా మారిందని వ్యాఖ్యానించారు. అలాగే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిరుపేదలకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించి, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పట్టాల పంపిణీ పేరుతో ముందస్తు ఒప్పందాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, కాలక్రమేణా ఈ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని, భవిష్యత్తులో తమ ప్రభుత్వం వచ్చాక తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుందని, సభ నుంచి తప్పించుకోవడానికే తమను అసెంబ్లీ నుంచి బయటకు పంపారని కేటీఆర్ ఆరోపించారు. నిషేధిత భూముల వ్యవహారంపై న్యాయ విచారణ జరిగితే నిజాలు నిగ్గు తేలుతాయని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత నివాసంపై జరిగిన దాడి ఘటనపై స్పందిస్తూ, శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు విఫలమయ్యారని, న్యాయస్థానాల ద్వారానే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే ప్రతిపాదనలను బట్టి పార్టీ నాయకత్వంతో చర్చించి ఉమ్మడి పౌర స్మృతిపై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.

అమెరికా కంపెనీల ప్రయోజనాలకే మోదీ నిర్ణయాలు

డిజిటల్ చెల్లింపులపై రుసుములు విదేశీ ఒత్తిళ్లకేనా?
సామాన్యుడిపై డిజిటల్ పన్ను భారం
రెండు వేలు దాటితే బాదుడేనా?
ధరల మంటలో డిజిటల్ దెబ్బ
ప్రభుత్వంపై ఖర్గే, రాహుల్ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (ఎఎంఎస్) : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చెల్లింపులపై రుసుముల విధింపు ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రెండు వేల రూపాయల లోపు జరిపే డిజిటల్ లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయవద్దని కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు వేల రూపాయలు దాటిన లావాదేవీలపై రుసుములు వసూలు చేసేందుకు ప్రభుత్వం పరోక్షంగా బాటలు వేస్తోందని ఆరోపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునేందుకే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందా అని ప్రశ్నించారు. పరిమాణం దృష్ట్యా చూస్తే రెండు వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు ఐదు శాతమే ఉన్నప్పటికీ, మొత్తం చెల్లింపుల విలువలో ఇవి 65 శాతానికి పైగా ఆక్రమిస్తున్నాయని వివరించారు.

భారతదేశంలో అమల్లో ఉన్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రహిత విధానాన్ని అమెరికాకు చెందిన చెల్లింపుల సంస్థలు కాలంగా వ్యతిరేకిస్తున్నాయని, ఆ విదేశీ కంపెనీల ఒత్తిళ్లకు లొంగి మోదీ ప్రభుత్వం తన విధివిధానాలను మార్చుకుంటోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాల విషయంలో మోదీ రాజీపడి మాతృభూమి ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదల, సగటున పది శాతానికి చేరువలో ఉన్న హోల్‌సేల్ ద్రవ్యోల్బణంతో సామాన్య ప్రజల జేబులు ఖాళీ అయ్యాయని వాపోయారు. ఇప్పుడు డిజిటల్ చెల్లింపులపై పన్ను రూపంలో అదనపు భారం మోపి ప్రజల వద్ద ఉన్న అరకొర పొదుపు మొత్తాలను కూడా ప్రభుత్వం తుడిచిపెట్టేందుకు కుట్ర పన్నుతోందని విమర్శించారు.

దశాబ్దం క్రితం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసిందని కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. నోట్ల రద్దు దుష్పరిణామాలపై ప్రజల నుంచి నిలదీతలు ఎదురైనప్పుడు, డిజిటల్ చెల్లింపులు మరియు నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికే ఆ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకున్న ప్రభుత్వం, ఇప్పుడు అదే డిజిటల్ చెల్లింపులపై రుసుములు విధించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఐదు వేల రూపాయల లావాదేవీపై ఇరవై ఐదు రూపాయలు, పది వేల లావాదేవీపై యాభై రూపాయల వరకు పన్ను వసూలు చేసే ఆలోచనలో ఉన్నారనే కథనాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాపారులపై పడే ఈ రుసుముల భారం ఆఖరుకు పెరిగిన ధరల రూపంలో వినియోగదారుడిపైనే పడుతుందనే ప్రాథమిక విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని, నిత్యం సామాన్యుడి జేబులు ఖాళీ చేసే కొత్త మార్గాలను అన్వేషిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణ తేదీ పెంపు

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (వుదయం) : రాజధాని నగర ప్రజల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ నివాస గోపురాల (టవర్స్) పథకానికి సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని దరఖాస్తుదారులు తమ పత్రాలను సమర్పించడానికి సెప్టెంబర్ 20వ తేదీ వరకు అవకాశాన్ని పొడిగించారు. వరుసగా వచ్చిన అధికారిక సెలవులు, పండుగల కారణంగా దరఖాస్తు సమయ పరిమితిని పొడిగించాలని ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారి శ్రీ వి.పి. గౌతమ్ వెల్లడించారు. గతంలోనే పదహారు నియోజకవర్గాల పరిధిలో ప్రక్రియ పూర్తి చేసి ప్రజా నిర్ణయ లాటరీ విధానం ద్వారా నివాస గృహాల కేటాయింపులను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట, ఎల్‌బీ నగర్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న నూతన నివాస గోపురాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

చైనా పోటీని ఎదుర్కొనేందుకు సిద్ధం

న్యూయార్క్ : కృత్రిమ మేధ సాంకేతికత భద్రతపై ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న హెచ్చరికలు, ఆందోళనలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తోసిపుచ్చారు. మానవాళి ఉనికికే ప్రమాదమంటూ వ్యాపిస్తున్న ప్రచారాలన్నీ తప్పుడు సమాచారమేనని తేల్చిచెప్పారు. సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులపై అప్రమత్తత అవసరమని కొందరు నిపుణులు చేసిన సూచనలను ఆయన విమర్శించారు. మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న ఈ వ్యవస్థల నమ్మకసత్వాలను తనిఖీ చేసేందుకు మూడో పక్షం పర్యవేక్షణ అవసరమని ప్రముఖ సాంకేతిక సంస్థ వ్యవస్థాపకులు ప్రతిపాదించగా, ఆ వ్యాఖ్యలపై అధ్యక్షుడు ఈ విధంగా ప్రతిస్పందించారు. విమర్శకులు సృష్టిస్తున్న అభూతకల్పనల కారణంగా సాంకేతిక సంస్థల వాటా మూలధన విలువలు పడిపోతుండటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సాంకేతికతపై జారీ అవుతున్న అంతర్జాతీయ హెచ్చరికలను ఒక పటాపంచలైన అబద్ధంగా అభివర్ణిస్తూ, రాజకీయ ప్రత్యర్థులే ఇటువంటి వదంతులను విస్తృతం చేస్తున్నారని సామాజిక మాధ్యమాల వేదికగా ధ్వజమెత్తారు. ఈ విష ప్రచారాల వెనుక ఉన్న కుట్రను ఛేదిస్తున్నట్లు పేర్కొంటూ, దేశ భద్రతకు కావలసింది బలమైన, సమర్థవంతమైన నాయకత్వమేనని స్పష్టం చేశారు. సమాచార కేంద్రాలు, సాంకేతిక పురోగతికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ ప్రచారాల వల్ల ఏకపక్షంగా పొరుగు దేశానికే ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో అధిపత్యం సాధించిన వారే ప్రపంచ విజేతలుగా నిలుస్తారని, పోటీలో వెనుకబడితే ఇతర దేశాలు వేగంగా పురోగమిస్తాయని వివరించారు.

మరోవైపు, అంతర్జాతీయంగా సాగుతున్న ఈ సాంకేతిక పోటీలో ఆధిపత్యం సాధించేందుకు చైనా శరవేగంగా అడుగులు వేస్తోంది. అమెరికా గనుక నిబంధనలు, భయాందోళనల పేరుతో తన వేగాన్ని తగ్గించుకుంటే, ఆ అవకాశాన్ని ఆసియా దేశాలు పూర్తిగా వినియోగించుకుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రంగంలో వస్తున్న తీవ్రమైన పోటీని గ్రహించే అమెరికా తన విధానాలలో మార్పులు తెచ్చుకోవాల్సి వస్తోందని చైనాకు చెందిన విశ్వవిద్యాలయ ఆచార్యులు అభిప్రాయపడ్డారు.

ఇంతే కదా...!



ఉపరాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (వుదయం) : రాజధాని నగరంలో ఈ నెల పదిహేడేడో తేదీన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన నిమిత్తం అత్యున్నత స్థాయిలో విస్తృత ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. సచివాలయ వేదికగా మంగళవారంనాడు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు మరియు పోలీస్ యంత్రాంగంతో పర్యటన భద్రతా చర్యలు, ఇతర ఏర్పాట్లపై ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కవాతు మైదానంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ పర్యటన ప్రణాళిక ప్రకారం పదిహేడేడున ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఉపరాష్ట్రపతి విమానాశ్రయానికి చేరుకుంటారని, అనంతరం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కవాతు మైదానంలో జరిగే అధికారిక వేడుకల్లో పాలుపంచుకుంటారని స్పష్టం చేశారు. వేడుకలు అత్యంత ఘనంగా, ఎటువంటి లోటుపాట్లు లేకుండా సాగేలా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పోలీసు డైరెక్టర్ జనరల్, నగర మరియు పరిసర ప్రాంతాల పోలీసు కమిషనర్లు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

చదరంగ పోటీల నిర్వాహకుల నిర్లక్ష్యం

తాష్కెంట్: ఈ నెల పదహారేడు నుంచి ఉజ్బెకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచ చదరంగ వేడుక (చెస్ ఒలింపియాడ్)లో పాల్గొనేందుకు వెళ్లిన భారత క్రీడాకారుల బృందానికి తీవ్ర అవాంతరాలు ఎదురయ్యాయి. పోటీలు జరిగే సమర్‌కండ్ విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రీడాకారులు మరియు సహాయక సిబ్బందికి బస కేటాయింపుల్లో తీవ్ర ఆలస్యం జరగడంతో ఐదు గంటలకు పైగా విమానాశ్రయంలోనే వేచి చూడాల్సి వచ్చింది. నివాస వసతులకు సంబంధించి నిర్వాహకుల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేదా స్పష్టత లభించకపోవడంతో క్రీడాకారులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ దుస్థితిపై భారత బృంద ప్రతినిధి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు కనీస వసతులు కల్పించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా ఆంక్షల బిల్లులో భారత్ పేరు

వాషింగ్టన్: రష్యా నుంచి ముడిచమురును కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి ఆసియా దేశాల ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధించే దిశగా అమెరికా ప్రభుత్వం చట్టపరమైన అడుగులు వేగవంతం చేసింది. ఈ అంశానికి సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లును ఈ వారంలోనే ఆ దేశ ప్రతినిధుల సభ ముందుకు తీసుకరానున్నారు. అయితే ఈ చట్ట ప్రతిపాదనల్లో రష్యా వాణిజ్య భాగస్వామ్య దేశాల జాబితాలో భారతదేశం పేరును ప్రత్యక్షంగా చేర్చాలని అమెరికాలోని ప్రధాన ప్రతిపక్ష చట్టసభ్యులు సవరణలు సూచించారు. గతంలోనే అక్కడి ఎగువ సభ ఈ ఆంక్షల బిల్లుకు అత్యధిక మెజారిటీతో ఆమోదం తెలిపినప్పటికీ, అందులో రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల పేర్లను స్పష్టంగా పేర్కొనకుండా కేవలం అతి పెద్ద భాగస్వామ్య దేశాలు అని మాత్రమే ప్రస్తావించారు. ఇప్పుడు ఆ విధానాన్ని మారుస్తూ నూరు శాతం సుంకాలు ఎదుర్కొనే దేశాల జాబితాలో భారత్‌తో పాటు చైనా, తుర్కియే, హంగేరీ వంటి పది దేశాల పేర్లను నికరంగా చేర్చాలని ప్రతిపాదించారు. ప్రతినిధుల సభ ఆమోదం పొంది, అధ్యక్షుడి ఆమోదముద్ర పడిన అనంతరం ఇది పూర్తిస్థాయి చట్టంగా రూపుదిద్దుకోనుంది. రాబోయే ఎన్నికల కంటే ముందే ఈ బిల్లును చట్టరూపంలోకి తీసుకురావాలని పాలకవర్గం భావిస్తోంది. అదే సమయంలో వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అపరిమిత సుంకాలు విధించేందుకు అధ్యక్షుడికి అధికారం కల్పించే ప్రత్యేక నిబంధనను రద్దు చేయాలని మరొక విపక్ష నాయకుడు కోరడం ఇక్కడ గమనార్హం. ఉక్రెయిన్ ప్రాంతంలో కొనసాగుతున్న పోరాటాన్ని తక్షణమే ముగించేలా రష్యాపై ఆర్థిక పరమైన ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే అమెరికా ఈ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. రష్యా ఇంధన ప్రాజెక్టులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ ఆంక్షల చట్టం ద్వారా మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై మునుపెన్నడూ లేని రీతిలో భారీ పన్నులు విధించే సర్వాధికారాలు ఆ దేశ అధ్యక్షుడికి సంక్రమించనున్నాయి.

వినాయకుడికి పూజలు నిర్వహించిన అచ్చంపేట మాజీ శాసనసభ్యులు

- **డాక్టర్ గువ్వల బాలరాజు అమల దంపతులు**

అచ్చంపేట సెప్టెంబర్ 15: (వుదయం ప్రతినిధి)

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ లోని తన నివాసంలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించిన బీజేపీ నాయకులు, అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు అమలదంపతులు..ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ చంద్రశేఖర్ తివారి జీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి , కుటుంబ సమేతంగా నిర్వహించిన ఈ పూజలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అని బీజేపీ నాయకులు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు గారు అన్నారు.అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, ఆత్మీయులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.

శ్రీ మల్లికార్జున యువసేన అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక పూజ

కోహీర్ సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

కోహీర్ మండలం పరిధిలోని పైడిగుమ్మల్ గ్రామంలో శ్రీ మల్లికార్జున యువసేన అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు . గణపతి నవరాత్రి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజా మహోత్సవం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
ఈ విశేష కార్యక్రమంలో శ్రీ వినాయక విగ్రహ దాత నాగరం సంతోష్ రెడ్డి పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.ఉదయం నుంచే గణపయ్యకు ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు మరియు వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు నిర్వహించారు.ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో నాగరం శ్రీధర్ రెడ్డి మరియు నాగరం అథర్వ్ రెడ్డి పాల్గొని స్వామివారి సేవలో తరించారు.గ్రామ సర్పంచ్ కోతూర్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అందించారు.గ్రామ ప్రముఖులు చెంగోల్ రమేష్ పూజా మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఉన్ని. అశోక్ పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక నమస్కారాలు అర్పించారు.
బెగారి రాజు పూజా కార్యక్రమాల్లో భాగస్వామై స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.పెద్దెంల ప్రసాద్ మరియు ఎరోగ్ల రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కొత్తకుంట వెంకటేశం గ్రామాభివృద్ధి, ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.యువసేన నిర్వాహకులు పూజా మండపాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు మరియు పుష్పాలతో సుందరంగా అలంకరించారు.గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు నాయకులకు మరియు ప్రముఖులకు యువసేన ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పూజా మహోత్సవానికి గ్రామస్తులు, మహిళలు మరియు భక్తులు పాల్గొన్నారు భక్తులందరూ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.
పూజా కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ యువసేన సభ్యులు తీర్థ ప్రసాద వితరణ చేశారు.
భక్తుల గణపతి నామస్మరణలు, జయజయధ్వనులతో పైడిగుమ్మల్ గ్రామం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.గ్రామ పెద్దలు మరియు యువకులు అందరూ ఒక్కటై పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు వినాయకుని ప్రార్థించారు.ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీ మల్లికార్జున యువసేన అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

దోమల నివారణకు అమ్మాయిపల్లిలో ప్రత్యేక చర్యలు

- **రాత్రివేళ పొగ ఫాగింగ్ నిర్వహన కు చర్యలు**
- **ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం**
- **గ్రామ సర్పంచ్ మాధగౌని కవిత ప్రభంజన్ గౌడ్**

చిన్నంబావి మండలం 15 (వుదయం రిపోర్టర్)

చిన్నంబావి మండల పరిధిలోని అమ్మాయిపల్లి గ్రామంలో దోమల బెడదను నివారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. గ్రామ సర్పంచ్ మాధగౌని కవిత ప్రభంజన్ గౌడ్ ఆధ్వర్యంలో రాత్రి పూట గ్రామంలోని ప్రధాన వీధులు, నివాస ప్రాంతాల్లో దోమల నివారణ కోసం పొగ ఫాగింగ్ నిర్వహించారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్ చేపట్టినట్లు గ్రామ పంచాయతీ సిబ్బంది తెలిపారు. గ్రామంలోని అన్ని ప్రాంతాల్లో దశల వారీగా ఫాగింగ్ నిర్వహిస్తూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాధగౌని కవిత ప్రభంజన్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ ముందుంటుందని, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ చర్యపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, దోమల నివారణకు మరింత విస్తృతంగా ఫాగింగ్ నిర్వహించాలని కోరారు.

రైతులకు 24 గంటల విద్యుత్ అందించాలి

- **కొప్పుల మహేష్ రెడ్డి**

పరిగి సెప్టెంబర్15, (వుదయం)

వికారాబాద్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేట్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ,విద్యుత్ కోతలను వెంటనే అరికట్టి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందేదని, ప్రస్తుతం తరచూ విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు నీరు అందక రైతులు నష్టపోతు న్నారని అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేసి కరెంటు కష్టాలు కొనితెచ్చుకున్నాం" అంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేసారు 24 గంటల విద్యుత్ అందిస్తామని చెప్పిన ప్రభుత్వం, కనీసం వ్యవసాయానికి అవసరమైన సమయంలో కూడా నిరంతర విద్యుత్ ఇవ్వలేకపోతోందని విమర్శించారు.ప్రభుత్వ పాలనలో సమన్వయ లోపం, నిర్లక్ష్యంలో గందరగోళం కారణంగానే విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనుమతులు లేకుండానే G+2 నిర్మాణాలు!

- **పెంట్‌హౌస్‌ల పేరుతో నిబంధనలకు తూట్లు.. ప్రభుత్వ ఆదాయానికి గండి?**

కొండాపూర్:వుదయం

మండలంలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా G+2 పెంట్‌హౌస్ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.ప్రభుత్వ నిబంధనలు, పంచాయతీకి చెల్లించాల్సిన రుసుములను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.మల్కాపూర్ గ్రామపంచాయతీ HMDA పరిధిలో ఉన్న నేపథ్యంలో G+2 తరహా నిర్మాణాలకు సంబంధిత అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే కొందరు నిబంధనలను పక్కనపెట్టి నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పంచాయతీకి రావాల్సిన ఆదాయంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలపై అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి, అనుమతులు ఉన్నాయా? నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అధికారులు స్పందించేనా?

G+2 పెంట్‌హౌస్ నిర్మాణాలకు HMDA అనుమతులు తీసుకునేలా చర్యలు చేపట్టి, పంచాయతీకి రావాల్సిన రుసుములు వసూలు చేస్తే గ్రామపంచాయతీ ఆదాయం పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మల్కాపూర్‌లో జరుగుతున్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

08 అంబులెన్స్ లో సుఖ ప్రసవం వైద్య సిబ్బంది సమయస్ఫూర్తి

చిన్నంబావి, మండలం 15 (వుదయం రిపోర్టర్)

చిన్నంబావి మండల పరిధిలోని పెద్దమారుర్ గ్రామానికి చెందిన అనురాధ(25) అనే గర్భిణీ మహిళకు సోమవారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఈ సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది పెద్దమారుర్ గ్రామానికి చేరుకొని గర్భవతి అనురాధను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు రావడం జరిగింది. పురిటి నొప్పులు అధికమవడంతో 108 అంబులెన్స్ మెడికల్ టెక్నీషియన్ శ్రీధర్ అంబులెన్స్ మార్గమధ్యలో ఆపి నార్మల్ డెలివరీ చేశాడు. అనురాధకు రెండవ కాన్పులో పండంటి మగ బిడ్డ జన్మించాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండడంతో వారిని వీపనగండ్ల సామాజిక ఆరోగ్య కేంద్ర ఆస్పత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న అంబులెన్స్ సిబ్బందిని మెడికల్ టెక్నీషియన్ శ్రీధర్, పైలెట్ రాఘవేంద్ర, ఆశా వర్కర్ సుజాత, అనురాధ, ను కుటుంబ సభ్యులు ఎంతో అభినందించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవికుమార్, మరియు వనపర్తి జిల్లా మేనేజర్ దుర్గా ప్రసాదు, అంబులెన్స్ సిబ్బందిని అభినందించడం జరిగింది.

సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

- **రామ్ మందిర్ వినాయక మండపం, వివేకానంద యూత్ అసోసియేషన్, చైతన్య యువజన సంఘం, ఐబీ యూత్ కాంగ్రెస్ గణేష్ మండపం, భరత్ సాయి రెడ్డి యూత్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో జరిగిన పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు**
- **వేడుకల్లో పాల్గొన్న జయారెడ్డి, గుణ చైతన్య రెడ్డి దంపతులు, కాబోయే వధూవరులు భరత్ సాయి రెడ్డి-పాలక్ పటేల్, నిర్మలా జగ్గారెడ్డి ఇతర కుటుంబ సభ్యులు**

సంగారెడ్డి వుదయం

వినాయక చవితి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వినాయక మండపాల్లో ఏర్పాటు చేసిన తొలి రోజు పూజా కార్యక్రమాల్లో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వేడుకల్లో భాగంగా తొలుత రామ్ నగర్‌లోని రామ్ మందిర్ వద్ద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జగ్గారెడ్డి స్వయంగా భజన చేస్తూ భక్తులతో కలిసి వీధుల గుండా ఊరేగింపుగా బ్రాహ్మణవాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి మట్టి గణపతి విగ్రహాన్ని తీసుకు వచ్చి రామ్ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రతిష్ఠించారు.
అనంతరం వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పర్యవేక్షణలో గంజి మైదాన్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి, అల్లుడు గుణ చైతన్య రెడ్డి తొలి పూజల్లో పాల్గొన్నారు. రామ్ మందిర్ యువసేన సభ్యుడు దత్తు ఆధ్వర్యంలో రామ్ మందిర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన ప్రత్యేక పూజల్లోనూ జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.సంగారెడ్డి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ గౌడ్ అధ్యక్షతన చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కూడా కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు కూన సంతోష్ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బైపాస్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద తూర్పు భరత్ సాయి రెడ్డి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో భరత్ సాయి రెడ్డి, ఆయన కాబోయే సతీమణి పాలక్ పటేల్ ఆధ్వర్యంలో తొలి రోజు పూజలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి ప్రజలకు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

- **జిల్లా స్థాయి పురస్కారంతో బాధ్యత మరింత పెరిగింది : నరసింహులు**

దౌల్తాబాద్ సెప్టెంబర్ 14(వుదయం):

మండలంలోని గాజులపల్లి ప్రాథమిక పాఠశాలలో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న గణపురం నరసింహులును గ్రామ సర్పంచ్ పంజ స్వామి, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు నరేందర్, సురేందర్, దేవదాస్, ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు, ఉపాధ్యాయులు నవీన్, జ్యోతిర్మయి, రోజాలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నరసింహులును శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.గ్రామానికి చెందిన పాఠశాల ఉపాధ్యాయులు వరుసగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకోవడం గాజులపల్లి గ్రామానికి, పాఠశాలకు గర్వకారణమని సర్పంచ్ పంజ స్వామి, ప్రధానోపాధ్యాయులు త్యాగరాజు అన్నారు. ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలకు మంచి పేరు వస్తోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పురస్కార గ్రహీత గణపురం నరసింహులు మాట్లాడుతూ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ విద్యార్థులు ప్రగతి పథంలో ముందుకు సాగేలా పనిచేస్తానని చెప్పారు. భవిష్యత్తులో పాఠశాలకు, గ్రామానికి మరింత మంచి పేరు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కల్పిస్తాం

- **ఎమ్మెల్యే డా. సంజీవ్ రెడ్డి**

నారాయణఖేడ్ సెప్టెంబర్ 15(వుదయం)

అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అర్హత కలిగిన వారికి ఇంటి స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో వివిధ మండలాల జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు.

రైలు ఉంది.. బస్సు ఏదీ?

- **జోగులాంబ హాల్ట్‌కు వెళ్లే ప్రయాణికుల పాట్లు**
- **శాంతినగర్ నుంచి ఉదయం 4.45 గంటలకు బస్సు నడపాలని డిమాండ్**
- **నెలలుగా విన్నపాలు.. స్పందన కరవు**
- **ఉదయం, రాత్రి సర్వీసులతో సమస్యకు చెక్ పెట్టాలని ప్రజల విజ్ఞప్తి**

అలంపూర్ సెప్టెంబర్ 15 (వుదయం కరస్పాండెంట్)

రైలు సౌకర్యం ఉన్నా.. అక్కడికి చేరుకోవడా నికి బస్సు లేకపోతే ప్రయోజనం ఏమిటని శాంతినగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జోగులాంబ హాల్ట్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం శాంతినగర్ నుంచి ఉదయం 4.45 గంటలకు బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని కొంతకాలంగా కోరుతున్నా.. ఆర్టీసీ అధికారులు పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఉదయం వేళ జోగులాంబ హాల్ట్ నుంచి రైలు ద్వారా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే శాంతినగర్ నుంచి హాల్ట్‌కు చేరు కునే సమయానికి అనుగుణంగా బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలామంది హంద్రీ రైలుపైనే ఆధారపడుతూ, రవాణా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారు జామునే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపా రులు, ఇతర పనుల నిమిత్తం బయలు దేరాల్సి వస్తుండటంతో రవాణా సమస్య మరింత తీవ్రంగా మారింది. నెలలుగా డిమాండ్.. అయినా స్పందన ఏది? ఈ మార్గంలో ఉదయం బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ప్రజలు నెలలుగా కోరుతున్నట్లు చెబుతున్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని కనీసం ఉదయం 4.45 గంటల బస్సును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.రాత్రివేళ తిరుగు ప్రయాణమూ కష్టమేజోగులాంబ హాల్ట్ నుంచి రాత్రి వేళల్లో శాంతినగర్, పరిసర ప్రాంతాలకు చేరుకోవడం కూడా ప్రయాణికులకు పెద్ద సమ స్యగా మారింది. ఇకనైనా అధికారులు మేల్కొనాలి ప్రజల నుంచి స్పష్టమైన డిమాండ్ ఉన్నప్పటికీ బస్సు సర్వీసు విషయంలో జాప్యం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, నిరుద్యోగ యువతతో పాటు పరిసర గ్రామాల ప్రజల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గద్వాల డిపో అధికా రులు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. శాంతినగర్-జోగులాంబ హాల్ట్ మధ్య ఉదయం 4.45 గంటలకు బస్సుతో పాటు రాత్రి సర్వీసును వెంటనే ప్రారంభించి ప్రయాణికుల కష్టాలకు తెరదించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వినాయక మండపంలో సురేష్ కుమార్ దంపతుల ప్రత్యేక పూజలు

తాండూరు సెప్టెంబర్ 14 వుదయం ప్రతినిధి

తాండూర్ పట్టణంలోని ప్రసారి వార్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూర్ గోశాల జనరల్ సెక్రెటరీ సిరిగిరిపేట్ సురేష్ కుమార్ దంపతులు తమ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేపట్టారు. విఘ్నేశ్వరుడికి విశేష అర్చనలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మండప నిర్వాహకులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మండపం వద్ద భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మహేష్ కుమార్ గౌడ్ టీ పీసీసీ అధ్యక్షులు గా రెండేళ్ల ప్రస్థానానికి సన్మానం

అచ్చంపేట,సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి):

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీ కృష్ణ సన్మానించారు.TPCC ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్ గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తున్న మహేష్‌కుమార్ గౌడ్ నాయకత్వం స్ఫూర్తిదాయకమని, రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

చేయూత దరఖాస్తుల పరిశీలనలో పారదర్శకత

- **25లోగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలి.**

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబరు 15 (వుదయం ప్రతినిధి) :

చేయూత సామాజిక భద్రత పింఛన్ల కోసం కొత్తగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పరిశీలన చేపట్టాలని సూచించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల మేరకు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. దరఖాస్తుదారుల నివాసం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, పింఛను కేటగిరీ, అర్హతలను క్షేత్రస్థాయిలో నిర్ధారించాలని ఆదేశించారు. అర్హులైన వారిని గుర్తించడంతో పాటు అనర్హతకు కారణాలను చేయూత వెరిఫికేషన్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల దరఖాస్తుల్లో సంబంధిత ధ్రువపత్రాలను పరిశీలించాలని సూచించారు. వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయసు నిబంధనలను పరిశీలించాలన్నారు. గీత, నేత కార్మికులకు 50 ఏళ్ల వయసుతో పాటు సంబంధిత శాఖల గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలు ఉండాలని తెలిపారు. దివ్యాంగులకు నిబంధనల ప్రకారం సదరం, యూడీఐడీ ధ్రువపత్రాలను పరిశీలించాలని సూచించారు.నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛను అందేలా పరిశీలన ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈసమావేశంలో డీఆర్‌డీఓ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, ఏడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ సంతోష్, డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ తదితరులు పాల్గొన్నారు.కావాలంటే దీనికి ఈనాడు మొదటి పేజీ తరహాలో మరింత పదునైన 5 శీర్షికలు కూడా ఇస్తాను.

గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ దినోత్సవం

- **టీపీసీసీ అధ్యక్షుడికి ఎర్రబెల్లి స్వర్ణ శుభాకాంక్షలు**

హైదరాబాద్, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి) :

గాంధీభవన్‌లో అఖిల భారత మహిళా కాంగ్రెస్ 42వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కేక్ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేష్ కుమార్ గౌడ్‌ను ఎర్రబెల్లి స్వర్ణ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రజియా సుల్తానా, రుద్రమదేవి, సరోజిని నాయుడు, ఇందిరా గాంధీల స్ఫూర్తితో నేటి మహిళలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా శక్తి పెట్రోల్ బంకులు, ఆర్టీసీ డ్రైవర్, ఓనర్ అవకాశాలు, మహిళా క్యాంటీన్ల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మహిళా కాంగ్రెస్ ముందుంటుందని, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతమైందని తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షుడుబొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 1940లో ప్రారంభమైన మహిళా కాంగ్రెస్ సమానత్వం, నాయకత్వం, హక్కుల పోరాటంలో మహిళలకు బలమైన గొంతుకగా నిలిచిందన్నారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో, ఇందిరా గాంధీ ఆశయ సాధనకు మహిళల సంపూర్ణ సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం : కలెక్టర్ అంకిత్

- భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలి
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
- యంగ్ ఇండియా పాఠశాల పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి
- విధుల్లో నిర్లక్ష్యంపై ఆర్ఐ, ఎంపీడీవోపై చర్యలకు ఆదేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భూ రీ సర్వేను వేగవంతం చేయాలి

మల్కానపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. సుమారు రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతం గుండా నడిచి క్షేత్రస్థాయిలో సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. గ్రామ సరిహద్దులు, భూముల విస్తీర్ణం, భూములను అనుభవిస్తున్న వారి వివరాలు, పాత రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి కొలతలు, రీ సర్వే పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సరిహద్దుల నిర్ధారణ పూర్తయినప్పటికీ రీ సర్వే ప్రక్రియ పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత రికార్డులు, పటాలు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేసి భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు. సర్వే పరిధిలో సుమారు 120 మంది భూములను అనుభవిస్తున్నట్లు అధికారులు వివరించగా, వారి సంఖ్య, భూ వివరాలు, పట్టాదారు పాసుపుస్తకాల పరిస్థితి, రీ సర్వే పురోగతిపై సంబంధిత ఆర్ఐను కలెక్టర్ ప్రశ్నించారు. అయితే ఆర్ఐ సరైన వివరాలను స్పష్టంగా అందించలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ రికార్డులు, సర్వే వివరాలపై క్షేత్రస్థాయి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సంబంధిత ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాలకు సంబంధించిన పాత సర్వే రికార్డులు, సరిహద్దుల వివరాలను అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని రీ సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. దుమ్ముగూడెం మండలంలో మొత్తం ఎనిమిది గ్రామాల్లో భూ రీ సర్వే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఐదు గ్రామాల్లో సరిహద్దుల నిర్ధారణ పూర్తయిందని, మూడు గ్రామాల్లో గ్రామసభలు పూర్తయ్యాయని వివరించారు. లింగాపురం పరిధిలో సుమారు 250 ఎకరాల్లో రీ సర్వే కొనసాగుతున్నట్లు తెలిపారు. మిగిలిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

మల్కానపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారుల వారీగా నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య, వారికి నిర్వహించిన సర్వే వివరాలపై ఎంపీడీవో వివేక్ చంద్రను ప్రశ్నించారు. అయితే సరైన సమాచారం అందించలేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం, సరైన సమాచారం అందించకపోవడంపై ఎంపీడీవోకు కారణాలు తెలపాలని నోటీసు జారీ చేసి, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనం అందేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

చిన్నబండిరేవు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమగ్ర గురుకుల పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, ఇతర అవసరమైన సౌకర్యాలు సమగ్రంగా అందేలా పాఠశాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రతి అధికారి తన పరిధిలోని పనులపై పూర్తి అవగాహన కలిగి, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో వివేక్ చంద్ర, ఆర్ఐ, సర్వే అధికారులు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

యాటకన్నారెడ్డి కాలనీలో గణేష్ ఉత్సవాలు

అధ్యక్షులు వినయ రెడ్డి ఉపాధ్యక్షులు అభిరామ్ చౌదరి

నల్గొండ జిల్లా వుదయం వార్త ప్రతినిధి సెప్టెంబర్ 14

నల్గొండ పట్టణ కేంద్రంలో యాటకన్నారెడ్డి కాలనీలో గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు 32 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ప్రతి సంవత్సరం గణేష్ ని కాలనీలో ఉన్న ప్రజలందరూ గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తారని అధ్యక్షులు వినయ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకు అనుకున్న కోరికలు తీరుతాయని నమ్మకంతో ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేర్చుకుంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గౌరవ అధ్యక్షులు నవీన్ రెడ్డి ట్రెజరర్ భాను ప్రకాష్ నరసింహారెడ్డి సునీత మానస వెంకన్న కాలనీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వివేకానంద నగర్ సీతారామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు

అధ్యక్షులు అక్కన్న పెల్లి విద్యాసాగర్ ఉపాధ్యక్షులు ఆవుల శేఖర్

నల్గొండ జిల్లా వుదయం వార్త ప్రతినిధి సెప్టెంబర్ 14



నల్గొండ పట్టణ కేంద్రంలో వివేకానంద నగర్ లో సీతారామ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇక్కడ గణేష్ ఉత్సవాలు నిర్వహించి నేటికీ 30 సంవత్సరాల నుండి పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి సంవత్సరం గణేశుని ఉత్సవాలు ఏర్పాటు చేసి కాలనీలోని ప్రజలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడికి వచ్చి గణేశుని దర్శించుకుని భక్తుల మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటే నెరవేరుతాయని నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని అధ్యక్షులు అక్కనపల్లి విద్యాసాగర్ తెలిపారు అదేవిధంగా ప్రతి ఏటా ఇక్కడ గణేష్ ఉత్సవాల కమిటీలో సాయంత్రం పూట కోలాటాలు అన్నదాన కార్యక్రమాలు ఇతర సంస్కృతిక కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ కౌన్సిలర్ బొజ్జ నాగరాజు కోశాధికారి రాజు యాదగిరి మాధవి హేమ నాయక్ నరేందర్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి కాలనీవాసులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కష్టాలను అధిగమించి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గిరిజన యువతి

- పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకున్న సోడి నాగదుర్గకు ఘన సన్మానం
- అభినందించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం 15/9/26 ఉదయం ప్రతినిధి:

సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఎన్నో ఆర్థిక, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూనే పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించిన దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి సోడి నాగదుర్గను భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఘనంగా సన్మానించి అభినందించారు. మంగళవారం భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగదుర్గను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి ఆమె సాధించిన విజయాన్ని అభినందించారు. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యువతి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మారాయిగూడెం గ్రామానికి చెందిన సోడి ధర్మయ్య, శాంతమ్మ దంపతుల కుమార్తె సోడి నాగదుర్గ చిన్ననాటి నుంచే చదువుపై ఎంతో ఆసక్తి చూపిస్తూ విద్యలో ప్రతిభను కనబరిచింది. కుటుంబ పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ చదువుపై ఉన్న ఆసక్తిని మాత్రం ఆమె ఎప్పుడూ వదులుకోలేదు. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో కష్టపడి చదువుతూ ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ముందుకు సాగింది. భద్రాచలంలోని ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన నాగదుర్గ అనంతరం శ్రీచైతన్యలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత వరంగల్‌లో బీటెక్ విద్యను విజయవంతంగా పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నాగదుర్గ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ ఎంతో పట్టుదలతో చదువుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే క్రమశిక్షణతో చదువుతూ నిరంతరం ప్రయత్నం చేయాలని భావించి తన సమయాన్ని పూర్తిగా చదువుకే కేటాయించింది. అయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలోనే ఆమె కుటుంబంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. నాగదుర్గ తండ్రి సోడి ధర్మయ్య మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయిన బాధ నాగదుర్గను తీవ్రంగా కలచివేసినప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం ఆమె వదులుకోలేదు. తల్లి శాంతమ్మ అందించిన అండదండలు, ధైర్యం, ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మళ్లీ తన చదువుపై దృష్టి సారించింది. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగింది. తల్లి ప్రోత్సాహాన్ని తనకు కొండంత అండగా భావిస్తూ పోటీ పరీక్షలకు నిరంతరం సిద్ధమైంది. ఈ క్రమంలో జిల్లా కోర్టు కార్యాలయం నిర్వహించిన పోటీ పరీక్షలకు హాజరైన నాగదుర్గ తన ప్రతిభను చాటుకుంది. పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి అర్హత సాధించిన ఆమె భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని చివరకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ద్వారా తన లక్ష్యాన్ని సాకారం చేసుకుంది.

కల్తీ కల్లూరు... ప్రజల ఆరోగ్యంతో చెలగాటం!

కల్లూరు, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

ఆహార పదార్థాల కల్తీ దందా విచ్చలవిడిగా సాగుతోందని కల్లూరు మండలంలో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు వ్యాపార సంస్థలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుండగా, అధికారులు తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బేకరీలలో తయారుచేసే కేకుల్లో విపరీతమైన రసాయనాలు, మోతాదుకు మించి రంగులు కలుపుతుండటంతో బ్యాక్టీరియా అధిక మొత్తంలో చేరుతోంది. ఈ కల్తీ కేకులు తినడం వల్ల పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో ఊపిరితిత్తుల సమస్యలు మరియు తీవ్ర అనారోగ్యాలు వస్తున్నాయని ప్రముఖ వైద్యులు హెచ్చరిస్తున్నారు.

టీ స్టాళ్లలో కల్తీ పాలు

పట్టణంలోని వందకు పైగా టీ స్టాళ్లలో కొన్ని టీ కొట్లు లాభాల కోసం యూరియా, కెమికల్స్ కలిపిన కల్తీ పాలను వినియోగిస్తున్నాయి. ఆరోగ్యకరమని భావించే గ్రీన్ టీ, లెమన్ టీలలోనూ ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని స్వీట్ షాపుల నిర్వాహకులు పేదలకు చెందాల్సిన ఉచిత రేషన్ (PDS) బియ్యాన్ని మిల్లు పట్టించి, తీపి పదార్థాల తయారీకి అక్రమంగా ఉపయోగిస్తున్నారు. చిన్న తరహా హోటళ్లలో నాణ్యత లేని, పలుమార్లు మరిగించిన కల్తీ వంటనూనెలను వాడుతున్నారు.

ఇక మినరల్ వాటర్ ప్లాంట్లలో సరైన శుద్ధి విధానాలు పాటించకుండా కెమికల్స్ వాడుతుండటంతో నీరు విషపూరితంగా మారుతోంది. అధిక శాతం వ్యాపార సంస్థలు జీఎస్టి నిబంధనలు పాటించకుండా వినియోగదారులకు 'జీరో బిల్లులు' ఇస్తూ ఇష్టారాజ్యంగా అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కల్లూరులో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే వెంకట్రావు పరామర్శ

కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన మద్ది రాము నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పార్టీ నాయకులతో కలిసి మద్ది రాము మృతదేహాన్ని సందర్శించారు. మద్ది రాముతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అవసరమైన సహాయ సహకారాలు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. వెంకట్రావు మాట్లాడుతూ, మద్ది రాము మృతి ఎంతో బాధాకరమని అన్నారు. చిన్న వయసులోనే కుటుంబాన్ని విషాదంలోకి నెట్టిన ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గణపతి పూజలో జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్

యాదాద్రి భువనగిరి జిల్లా , 15 సెప్టెంబర్ 2026

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ శ్రీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ కుటుంబ సమేతంగా భువనగిరి డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, అదే సమయంలో ప్రజలందరూ పరస్పర సహకారం, సోదరభావంతో వినాయక చవితి వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని ఎస్పీ గారు కోరారు.

17 బహుమతులతో చైతన్య టెక్నో స్కూల్ టాప్

చైతన్య టెక్నో స్కూల్ నుండి జోనల్ గేమ్స్‌కు 24 మంది విద్యార్థులు అర్హత

సత్తుపల్లి సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని సదాశివపాలెం పాఠశాలలో ముగిసిన ఆటల పోటీలలో 18 బహుమతులు సాధించి చైతన్య టెక్నో స్కూల్ టాప్‌లో నిలిచిందని పాఠశాల ప్రిన్సిపాల్ వై. మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు మండల స్థాయిలో సదాశివపాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఆటల పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు 18 బహుమతులు గెలుచుకోవటమే కాకుండా, సత్తుపల్లి మండల స్థాయిలో "చాంపియన్‌షిప్" టైటిల్‌ను కైవసం చేసుకున్నరూ. ఇది రెండవ సారి. మండల స్థాయి ఆటల పోటీలలో అన్ని విభాగాలలో పాల్గొన్న విద్యార్థులు 4 ప్రథమ, 8 ద్వితీయ, 6 తృతీయ స్థానాలతో అగ్రభాగాన నిలిచారన్నారు. అదే విధంగా 24 మంది విద్యార్థులు జోనల్ గేమ్స్‌కు అర్హత సాధించటం ఆనందంగా ఉందన్నారు. స్పోర్ట్స్‌కు ప్రత్యేక పిరియడ్స్‌ను కేటాయించి, అనుభవజ్ఞులైన వ్యాయామ ఉపాధ్యాయులు చే ప్రత్యేక తర్ఫీదు ద్వారా ఈ ఘనత సాధించినట్లు మురళీకృష్ణ తెలిపారు. "చాంపియన్‌షిప్" టైటిల్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్ వి సురేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఆర్. సుజాత, ఆర్. రాకేష్, ఎం. రవికుమార్, వై. ఉష, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా వినయ్

అనంతగిరి సెప్టెంబర్ 15 వుదయం

కాంగ్రెస్ పార్టీ మంగళ వారం ప్రకటించిన సోషల్ మీడియా జనరల్ సెక్రెటరీల జాబితాలో మండల పరిధిలోని గొండ్రియల గ్రామానికి చెందిన నెల్లూరు వినయ్ కి చోటు లభించింది. గొండ్రియల గ్రామానికి చెందిన వినయ్ గత కొంతకాలంగా పార్టీ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్ర వేసుకోవడం, వివిధ విభాగాల లో పనిచేసిన అనుభవం ఉండటం వలన సోషల్ మీడియా రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా ఎన్నికయ్యారు. గతంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గా పని చేశారు. తర్వాత మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగంలో స్టేట్ కోఆర్డినేటర్ గా పని చేసిన అనుభవం ఉండటం తో మంగళవారం ప్రకటించిన సోషల్ మీడియా విభాగంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాలలో ప నిచేయ దానికి స హ క రించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి, కోదాడ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తానని పార్టీ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని వినయ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

5 సంవత్సరాల లోపు చిన్నారుల మరణాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం

యాదాద్రి భువనగిరి జిల్లా , 15 సెప్టెంబర్ 2026

జిల్లాలో 5 సంవత్సరాల లోపు చిన్నారుల మరణాలను తగ్గించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల మరణాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఐడీఓసీ కలెక్టరేట్‌లో జరిగింది. సమావేశంలో జిల్లాలో నమోదైన చిన్నారుల మరణాల కేసులను సమగ్రంగా సమీక్షించి, మరణాలకు దారితీసిన కారణాలను విశ్లేషించారు. ముఖ్యంగా గర్భిణీలకు సకాలంలో వైద్య సేవలు అందించడం, ప్రమాదకర గర్భధారణలను ముందుగానే గుర్తించడం, ప్రసవానంతర తల్లి–శిశు సంరక్షణ, నవజాత శిశువులకు అవసరమైన వైద్య సేవలు అందేలా చూడడంపై అధికారులకు సూచనలు చేశారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అనారోగ్య లక్షణాలు ఉన్న పిల్లలను సకాలంలో గుర్తించి అవసరమైన వైద్య చికిత్స కోసం ఉన్నత స్థాయి ఆసుపత్రులకు రిఫర్ చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ANMలు, ఆశా కార్యకర్తలు, CHOలు, MLHPలు, HEలు సమన్వయంతో పనిచేసి శిశు మరణాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో Dy.DM&HO డా. కె. రామకృష్ణ, PO-CH&I డా. కె. రామకృష్ణ, Dy.DM&HO డా. కవిత, HOD (పెడియాట్రిక్స్) డా. హబీబ్ అలీ, HOD గైనకాలజీ డా. శీలాపాణి, HOD అనస్థీషియా డా. కరుణ్ రెడ్డి, SDCU నోడల్ అధికారి, వివిధ PHCల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అమరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

ప్రతి ఇంటా భగవద్గీతే లక్ష్యం

'జై హనుమాన్ సేవా ట్రస్ట్' చైర్మన్ చెవుల నరేష్

కల్లూరు, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని ప్రసిద్ధ అమరేశ్వర స్వామివారిని 'జై హనుమాన్ సేవా ట్రస్ట్' చైర్మన్ చెవుల నరేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలపెట్టిన 'కోటి భగవద్గీత మహాయజ్ఞం' ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగేందుకు స్వామివారి ఆశీస్సులు, శక్తిని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.

స్వామివారి దర్శనం అనంతరం చెవుల నరేష్ మాట్లాడుతూ ప్రతి హిందువుకూ భగవద్గీతను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సమాజంలో ధార్మిక చైతన్యం తెచ్చేందుకు, ప్రతి హిందూ కుటుంబానికి భగవద్గీతను అందించే బృహత్తర యజ్ఞాన్ని త్వరితగతిన ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. నూతన కార్యక్రమానికి శ్రీకారం త్వరలోనే ట్రస్ట్ ఆధ్వర్యంలో మరొక వినూత్న, బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. భక్తులు, పీఠాధిపతుల మద్దతు జై హనుమాన్ సేవా ట్రస్ట్ చేపడుతున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు హిందూ సమాజంతో పాటు పీఠాధిపతులు, బ్రాహ్మణులు, శ్రీరామ, హరే కృష్ణ, శివ మరియు హనుమాన్ భక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు, మద్దతు లభిస్తున్నాయని చెవుల నరేష్ తెలిపారు.

ప్రజా బాటలో విద్యుత్ సమస్యల పరిష్కారం

మునగాల, సెప్టెంబర్ 15 (వుదయం):

ప్రజల విద్యుత్ సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కలకోవ గ్రామంలో ఏఈ ఎం. వికాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కారణంగా ఏర్పడుతున్న అంతరాయాలను గుర్తించి, అవసరమైన చోట చెట్ల కొమ్మలను, తొలగించడం నూతన స్తంభాలను ఏర్పాటు చేయడం,విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండవ వెంకటాద్రి, ఫోర్‌మెన్ కిషోర్, లైన్‌మెన్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్‌మెన్లు లచ్చిరెడ్డి, రమేష్, మాజీ సర్పంచ్ చిర్రా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎంపీటీసీ కుటుంబానికి బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శ

అనంతగిరి, సెప్టెంబర్ 15 వుదయం

అనంతగిరి మండలం మొగలాయికోట గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు గాయం కన్నమ్మ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మంగళవారం మొగలాయికోట గ్రామానికి వెళ్లి కన్నమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.కన్నమ్మ మృతి కుటుంబానికి తీరని లోటని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి బాధలో తాను కూడా భాగస్వామినని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నల్ల భూపాల్ రెడ్డి సీనియర్ నాయకులు వీరయ్య గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై మండల స్థాయి సమీక్ష

అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం 15/9/26 వుదయం ప్రతినిధి:

భద్రాచలం మండల పరిధిలోని గ్రామపంచాయతీల అభివృద్ధి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు పాల్గొని గౌరవ సర్పంచులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులతో గ్రామపంచాయతీల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణగారు కలిసి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, మౌలిక వసతుల అవసరాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, విద్య, వైద్యం, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు తదితర అంశాలపై శాఖల వారీగా అధికారులతో చర్చించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా సంబంధిత శాఖల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాచలం నియోజకవర్గంలోని గ్రామాలు అభివృద్ధిలో ముందుండేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, వారి సమస్యలను పరిష్కరించడం, అవసరమైన మౌలిక వసతులను కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి సర్పంచులు తమ పరిధిలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిపై సంబంధిత అధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కార మార్గాలు చూపాలని ఎమ్మెల్యే సూచించారు. సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని కోరారు. సమావేశంలో భద్రాచలం తహసీల్దార్ రవి గారు, స్పెషల్ ఆఫీసర్ బి.అప్పారావు గారు, గ్రామపంచాయతీ కార్యదర్శి చెరుకుమిల్లి శ్రీనివాసరావు గారు, మండల ఎంఈఓ బెక్కంటి శ్రీనివాస్ గారు, భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతిరావు గారు, గౌరవ సర్పంచులు, వార్డు సభ్యులు, మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యం

- సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా

మునగాల, సెప్టెంబర్ 15 (వుదయం):

సూర్యాపేట జిల్లా, కోదాడ నియోజకవర్గ యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మునగాల గ్రామ సర్పంచ్ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక చొరవతో కోదాడలోని సి.సి. రెడ్డి కాన్వెంట్‌లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటతో పాటు చుట్టుపక్కల జిల్లాల యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు అందించేందుకు సుమారు 200 నుంచి 250 కంపెనీలు ఈ నియామక కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ, ఐటీఐ, ఇంటర్, పదవ తరగతి విద్యార్హతలు కలిగిన యువతకు ఈ జాబ్ మేళా ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ఆమె అన్నారు.

నాణ్యమైన సినిమాలను అందించాలి

"ది ప్యారడైజ్'కు ట్రైలర్ లేదు. ఎందుకంటే నాణ్యతతో కూడిన సినిమాను ప్రేక్షకులకు అందించడానికి చాలా టీమ్‌లు పనిచేస్తున్నాయి. మీకు ఇస్తే అదిరిపోయే ట్రైలర్ ఇవ్వాలి. అది కావాలంటే, నాలుగైదు రోజులు శ్రీకాంత్, అనిరుధ్ అందరూ దానిపై పనిచేయాలి. విడుదలకు తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో మాకు సినిమానే ముఖ్యం. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను ఇప్పటివరకూ నటించిన సినిమాలను తీసుకుంటే, నేనెప్పుడూ ట్రెండ్ ఫాలో అవ్వలేదు."

-నాని, ప్రముఖ నటుడు

వే'మన' పద్యం

ఏమి గొంచువచ్చె నేమితాఁ గొనిపోవుఁ
బుట్టువేళ నరుడు గిట్టువేళ
ధనము లెచటికేగు దానెచ్చటికినేగు
విశ్వదాభిరామ! వినురవేమ!



సంపాదకీయం

మహిళా ప్రతిఘటన

మహిళలను చిన్నచూపు చూసిన బాబ్స్ సంస్థ 18 శతాబ్దం నుండే పనిచేస్తున్నదీ. గుళ్లలోకి మహిళలను రానియ్యని ఆచరణ వాళ్లది. ఇలాంటి ప్రచారకులకు, బోధకులకు మన విశ్వగురువు నాయకుడు. ఆధునిక ప్రజాస్వామిక, లౌకిక విధా నాలకు పూర్తి విరుద్ధమైన ఆలోచనలతో నడుస్తున్న తీరును చూసి ప్రపంచ మంతా నవ్వుతున్నది. ప్రపంచంలోనే మొట్ట మొదటి రాజకీయ విప్లవం సాధించిన 'పారిస్ కమ్యూన్'లో ళలను వారు చూస్తే మలిన పడిపోతారని వారి భావం, పాపమై పోతుందనే ఉద్దేశం, అక్కడ మహిళా ఉద్యోగులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఒక విదేశీ గడ్డపైన మన మత ఆచారాలు ఎంత వివక్ష పూరితంగా ఉంటాయో ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. వెంటనే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగ సంఘాలు వీరి ప్రవర్తనకు నిరసనగా ఒక రోజు సమ్మెకు దిగడంతో సెప్టెంబరు 7న ఈఫిల్ టవర్ సందర్శనను నిలిపివేశారు. ఇంకొక ముఖ్య విషయం

మహిళలు స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడిన నేలలో లింగ వివక్షతలకు పాల్పడడం క్షమించరాని నేరం. చైతన్యయుతమైన అక్కడి మహిళలు తమ ప్రతిఘటనను ప్రదర్శించారు.

స్వామి వివేకానంద ఆనాడు చికాగోలో జరిగిన ఆధ్యాత్మికుల సభలో ప్రసంగించి అందరినీ అబ్బుర పరిచారని మనందరికీ తెలుసు. సంబోధనలోనే 'బ్రదర్స్ అండ్ సిస్టర్స్' అని ఒక ఉన్నతమైన పిలుపుతో అందరి మనసులు గెలుచుకున్నాడని విన్నాము. భారతదేశపు గౌరవ మర్యాదలు, సంప్రదాయాలు, విలువల గురించి ఆయన ప్రసంగం ప్రస్ఫురించందని విమర్శకులు అభిప్రాయ పడి, ఆయన్ను కొనియాడారు. అట్లాంటి చరిత్రను చెరిపిరాసేందుకు పూనుకుంటున్నాయి నేటి మతవాదుల చర్యలు. భక్తి, ఆరాధన వ్యక్తిగతమైన విషయాలు. అవి ఎలా చేసుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఇప్పుడు ఏం జరిగింది. ఏం జరుగుతోంది? మన దేశ ఉన్నత్యాన్ని దెబ్బ తీసే పనులకు మత ప్రచారకులు, ప్రవచనకారులూ ఒడిగడుతున్నారు. మొన్న సెప్టెంబరు 5న ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో జరిగిన సంఘటన మతవాదుల వివక్షతలను వెల్లడిస్తోంది. వివక్షా పూరిత వీరి ప్రవర్తనకు పారిస్‌లోని ప్రసిద్ధ పర్యటన కట్టడం ఈఫిల్ టవర్‌ను ఒకరోజు మూసేసారు. అసలేం జరిగిం దంటే, బాబ్స్ అనే ఒక హిందూ ధార్మిక సంస్థ (బొచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంత) సభ్యులు ఒక వంద మంది కాషాయ వస్త్రాలు ధరించి, ఈఫిల్ టవర్ సందర్శనకు వెళ్లారు. అందులో వారి గురువు కూడా ఉన్నాడు. అందరు పర్యటించినట్లే వాళ్లూ పర్యటిస్తే ఇంత చెప్పుకునేవాళ్లం కాదు. ఆ ఈఫిల్ టవర్‌లో వందలాదిమంది ఉద్యోగులు పనిచేస్తారు. అందులో మహిళలూ ఉంటారు. మన హిందూ సాధు సన్యాసులు, అక్కడ మహిళా ఉద్యోగులను వారికి కనపడకుండా తప్పుకోవాలని కోరారు, వారు పనిచేస్తున్న ప్రదేశంలో పురుష ఉద్యోగులను ఉంచాలని, మేము మహిళలను చూడకూడదని వీరి వివక్షాపూరిత ఆచారాన్ని అక్కడ అమలు చేయటానికి సిద్ధపడ్డారు. ఈఫిల్ టవర్ యాజమాన్యం వారి కోరిక మేరకు తప్పుకోవాల్సిందిగా కోరింది. మహి

ఏమిటంటే, అంతకుముందు రోజు పారిస్‌లో బాబ్స్ అనే సంస్థ నిర్మించిన దేవాలయ ప్రారంభోత్సవానికి మన ప్రధాని మోడీ హాజరయ్యారు. భారత్, ఫ్రాన్స్ సాంస్కృతిక సంబంధానికి ఇదొక ప్రతీక అని, ఈ సంబంధాల బలోపేతానికి కృషి చేయాలని కోరి ఉన్నారు. ఆ వెనువెంటనే ఈ సంఘటన చోటు చేసుకున్నది.

ఉద్యోగులు చేసిన సమ్మెతో ప్రభుత్వం జోక్యం చేసుకుని, జరిగిన దానిపై దర్యాప్తు చేస్తున్నది. టవర్ ఆపరేటింగ్ కంపెనీ పొరపాటు చేసిందని, దేశం అవలంబిస్తున్న సమానత్వ, గణతంత్ర విధానాలకు వ్యతిరేకమైన చర్య ఇదని, లింగ వివక్షతను అనుమతించబోమని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఘటనను ఫ్రెంచ్ రాజకీయ నాయకులు, అధికారులు ఖండించారు. ఇంత పెద్ద దుమారం రేగగానే సదరు 'బాబ్స్' సంస్థ క్షమాపణలు కోరింది. ప్రపంచంలో మన ఆచరణ, మహిళల పట్ల వివక్షత, అసమానతలు ఏ విధంగా ఉన్నాయో బహిరంగ పరిచారు. ఇవి మనకు తలవంపులు తెచ్చే విధంగా ఉన్నాయి. స్త్రీల పట్ల మతతత్వవాదులు ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాలలోనూ అదే రకమైన ఆచరణ, ఆలోచన కొనసాగుతుంది. దీన్ని ఇప్పుడు కూడా మన దేశంలోని మతవాదులు కానీ, పరిపాలిస్తున్న నాయకులు కానీ ఖండించరు. వీరి మత ఛాందస విధానాలు, మన దేశంలో కులపరంగానూ దుర్మార్గమైన వివక్షతలను పాటిస్తున్నారు.

వాళ్లూ సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు. మహిళలను చిన్నచూపు చూసిన బాబ్స్ సంస్థ 18 శతాబ్దం నుండే పనిచేస్తున్నదీ. గుళ్లలోకి మహిళలను రానియ్యని ఆచరణ వాళ్లది. ఇలాంటి ప్రచారకులకు, బోధకులకు మన విశ్వగురువు నాయకుడు.

ఆధునిక ప్రజాస్వామిక, లౌకిక విధానాలకు పూర్తి విరుద్ధమైన ఆలోచనలతో నడుస్తున్న తీరును చూసి ప్రపంచ మంతా నవ్వుతున్నది. ప్రపంచంలోనే మొట్ట మొదటి రాజకీయ విప్లవం సాధించిన 'పారిస్ కమ్యూన్'లో మహిళలు స్వేచ్ఛ కోసం వీరోచితంగా పోరాడిన నేలలో లింగ వివక్షతలకు పాల్పడడం క్షమించరాని నేరం. చైతన్యయుతమైన అక్కడి మహిళలు తమ ప్రతిఘటనను ప్రదర్శించారు.

సమైక్యతపై రాజకీయ కుట్ర

సెప్టెంబర్ 17 తెలంగాణ సంస్కృతి, రాజకీయ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయి. నిరంకుశత్వం నుండి ప్రజాస్వామిక వ్యవస్థ వైపు తెలంగాణ సమాజం వేసిన అడుగులకు ఈ రోజు ఒక చారిత్రక సాక్ష్యం. అయితే చరిత్రలోని ఈ సంక్లిష్టమైన పరిణామాన్ని స్మరించుకునే విషయంలో నేడు వివిధ రాజకీయ పక్షాల వైఖరి తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ రోజును పురస్కరించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రజాపాలన దినోత్సవం' జరుపుతుండగా, గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సహా ఇతర లౌకిక శక్తులు దీనిని 'తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం' గా స్వాగతిస్తున్నాయి, కమ్యూనిస్టులు ఎప్పటిలాగే 'విలీన దినోత్సవం' అని పిలుస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం 'విమోచన దినోత్సవం' పేరిట కేంద్ర నాయకత్వాన్ని రంగంలోకి దించి హడావుడి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏదో ఒక రకంగా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించి, మత భావోద్వేగాల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆరాటం తప్ప ఇందులో భాజపాకు చిత్తశుద్ధి గాని, ప్రజా ప్రయోజనాలు గాని ఏకోశానా లేవు. కేంద్రంలో దశాబ్ద కాలానికి పైగా అధికారాన్ని అనుభవిస్తున్న భాజపాకు విమోచన పేరుతో తెలంగాణ గడ్డపై వేడుకలు నిర్వహించాలనే ఆలోచన రావడం వెనుక ఎన్నికల ఎత్తుగడలు తప్ప వేరేమీ కనిపించడం లేదు. నిజంగానే తెలంగాణ చరిత్రపై గాని, ఇక్కడి పోరాటాల పట్ల గాని ఆసక్తి ఉంటే అధికారంలోకి వచ్చిన ప్రారంభంలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టి ఉండాల్సిందన్నది చారిత్రక విశ్లేషకుల అభిప్రాయం.దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలు దాటినా, నేటికీ సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలు, పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. దృష్టి పెట్టాల్సిన తీవ్రమైన సమస్యలను పక్కన పెట్టి, సెప్టెంబర్ 17 మాత్రమే దేశానికి చావో రేవో సమస్య అన్నట్లు 'విమోచనా దినోత్సవం' పేరిట తెలంగాణ 'అలయ్ బలయ్' సంస్కృతిని, 'గంగా జమునా తహెజీబ్' వారసత్వాన్ని నాశనం చేయాలని చూడడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా అధికారాన్ని అందుకోవాలనే ఆశ ఉండవచ్చు, అది వారి రాజ్యాంగబద్ధమైన హక్కు. దానికోసం ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలి తప్ప, లేని దేశభక్తి డబ్బా కొట్టుకుంటూ, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి అందలాన్ని అందుకోవాలనుకోవడం సరికాదు. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ, తెలంగాణ సాయుధ పోరాటాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు పావుగా వాడుకోవాల

ని చూడడమే తీవ్రమైన అభ్యంతరం. హైదరాబాద్ సంస్థానం విలీన సమయాన ముస్లిమ్ అయినటువంటి నిజామ్ రాజు పాలకుడిగా ఉన్నాడు కాబట్టి, దీన్ని 'ముస్లిమ్ పాలన నుండి విమోచన' అన్న అర్థంలో భా.జ.పా దీన్ని హిందూ ముస్లిమ్ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఆనాడు ముస్లిం రాజు పాలకుడిగా ఉండడం కేవలం యాదృచ్ఛికం. నిజాం అణచివేతకు వ్యతిరేకంగా మఖ్దూం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్, షేక్ బందగీ లాంటి ఎందరో ముస్లిం యోధులు వీరోచితంగా పోరాడారు. అలాగే, నిజాం నజరానాలకు కక్కుర్తి పడి, నిజాంకు మద్దతుగా నిలిచి ప్రజలను పీడించిన అనేక మంది దేశ్‌ముఖ్‌లు, దొరలు, పటేళ్ళు హిందువులు కారా? అందుకని దీన్ని మత కోణంలో చూడడం అజ్ఞానమే అవుతుంది. రజాకార్ల పేరుతో చివరి రోజుల్లో జరిగిన అరాచకాలకు నిజామ్ ఎంత బాధ్యుడో, నిరంకుశంగా వ్యవహరించిన భూస్వామ్య వ్యవస్థ కూడా అంతే బాధ్యత వహించాలి.

వాస్తవానికి నిజామ్ రాజులు బయటి నుండి వచ్చిన వలస పాలకులు కారు. భారతదేశంలోని ఇతర ప్రాంతీయ పాలకుల మాదిరిగానే వారు కూడా ఒక ప్రాంతాన్ని పాలించారు. 1947 ఆగస్టు 15 న భారత్ స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత, మిగిలిన సంస్థానాల మాదిరిగానే హైదరాబాద్ సంస్థానం కూడా భారత యూనియన్‌లో విలీనం కావలసి ఉండింది. కానీ 1947 నుండి 1948 సెప్టెంబర్ వరకు నెలకొన్న రజాకార్ల తిరుగుబాటు వల్ల ఈ ప్రక్రియ కొద్ది నెలలు ఆలస్యమైంది. భారత ప్రభుత్వం చేపట్టిన 'పోలీస్ యాక్షన్' ద్వారా రజాకార్ల తిరుగుబాటును అణిచి వేసిన అనంతరం, 1948 సెప్టెంబర్ 10 నాటికే నిజామ్ స్వచ్ఛందంగా ఇండియన్ యూనియన్‌లో విలీనానికి సంసిద్ధత తెలియజేశాడు. సెప్టెంబర్ 17 న భారత సైన్యాలు సికిందరాబాద్ కంటోన్మెంటును స్వాధీనం చేసుకోవడంతో విలీన ప్రక్రియ పూర్తయింది. ఇది సైనిక ఘర్షణ ద్వారా నిజాంను ఓడించి ఆక్రమించుకున్న భూభాగం కాదు కాబట్టే, ఇతర సంస్థానాధీశుల మాదిరిగానే నిజామ్ నవాబును కూడా భారత ప్రభుత్వం 'హైదరాబాద్ రాజ్ ప్రముఖ్ ' గా నియమించింది. 1956 అక్టోబరు 31 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఒప్పందం ప్రకారం నిజామ్‌కు భరణం చెల్లించడంతో పాటు ఆయన రాజ బిరుదులను కూడా కొనసాగించడానికి భారత ప్రభుత్వం సమ్మతించింది. ఒకవేళ నిజామ్‌ను యుద్ధంలో ఓడించి, లొంగదీసుకొని ఉంటే ఆయనకు అటువంటి రాజమర్యాదలు దక్కేవి కావు. కాబట్టి కేవలం కొన్ని నెలల రాజకీయ సంక్షోభాన్ని చూపుతూ సెప్టెంబర్ 17 ను 'విమోచన' పేరుతో మత కోణంలో చిత్రీకరించడం చారిత్రక సత్యాలను వక్రీకరించడమే అవుతుంది.ప్రఖ్యాత చారిత్రక పరిశోధకులు కెప్టెన్ పాండురంగారెడ్డి సుదీర్ఘ అధ్యయనాలు, అలాగే ఆనాడు ప్రధాని నెహ్రూ నియమించిన పండిట్ సుందర్‌లాల్ కమిటీ నివేదిక స్పష్టం చేసినట్లుగా హైదరాబాద్ సంస్థాన విలీన ప్రక్రియ కేవలం నిజాం నిరంకుశత్వానికి లేదా రజాకార్ల హింసకు మాత్రమే పరిమితమైనది కాదు. 'పోలీస్ యాక్షన్' సమయంలోనూ, ఆ తదనంతర కాలంలోనూ వేలాది మంది అమాయక ముస్లిం ప్రజలు దారుణమైన హింసకు, దాడులకు గురయ్యారనేది చారిత్రక సత్యం. రజాకార్ల దౌర్జన్యాలను ఖండిస్తూనే, పండిట్ సుందర్‌లాల్ కమిటీ బయటపెట్టిన అటువంటి అన్యాయాలను కూడా సంపూర్ణంగా గుర్తించినప్పుడే చరిత్రకు న్యాయం జరుగుతుంది. బాధితుడు ఏ మతానికి చెందినవాడైనా బాధితుడే. ఆనాటి పాలకుల ముసుగులో సామాన్య ముస్లింలపై జరిగిన అన్యాయాలను కప్పిపుచ్చి, కేవలం ఒకేవైపు చిత్రాన్ని చూపిస్తూ మత విద్వేషాలను వ్యాప్తి చేయడం ద్వారా భాజపా తన రాజకీయ పునాదులను పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. గతంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నించాలి గానీ, ఒక సమాజాన్ని మొత్తం నిందితులుగా నిలబెట్టి వర్తమానాన్ని విషపూరితం చేయకూడదు. చరిత్రను గుర్తుంచుకోవాల్సింది నేర్చుకోవడానికి తప్ప, కొత్త తరాల మధ్య ద్వేషపు విత్తనాలు నాటడానికి కాదు. నిజాం కాలపు రాచరిక నిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యాలను, రైతాంగ పోరాట త్యాగాలను, భారత సైనిక చర్యను, అనంతర పరిణామాలను ఉన్నది ఉన్నట్లుగా నిష్పాక్షికంగా అర్థం చేసుకోవడమే నేటి తెలంగాణ సమాజం ముందున్న ప్రధాన అవసరం.ప్రజాస్వామ్య భారతంలో భిన్న కులాలు, మతాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్న వేళ రాజకీయ పార్టీలు విజ్ఞతతో వ్యవహరించాలి. నిజామ్ నవాబు ఒప్పందం ద్వారా ఇండియన్ యూనియన్‌లో విలీనమయ్యాడు కనుక, సెప్టెంబర్ 17 ను 'జాతీయ సమైక్యతా దినోత్సవం' గానో లేక 'విలీన దినోత్సవం' గానో చూడడమే సమంజసం. అలా కాకుండా మతోన్మాద ధోరణులతో ప్రజల భావోద్రేకాలను రెచ్చగొడితే మతసామరస్యానికి విఘాతం కలగడమే కాక, ఆగస్టు 15 ప్రాముఖ్యతను తగ్గించినట్లవుతుంది. తెలంగాణ పౌరులు ఇటువంటి దుష్ప్రచారాల పట్ల విజ్ఞతతో వ్యవహరించి, ప్రాంతీయ సమైక్యతను, లౌకిక ప్రజాస్వామ్య వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

యండి. ఉస్మాన్ ఖాన్
9912580645

రచనలు పంపండి

వుదయం సాహిత్య పేజీ 'ఉష' కు సాహిత్య వ్యాసాలు, కవితలు, విమర్శలు పంపించాలని రచయితలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే సంపాదకీయం పుటకు రాజకీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తదితర రంగాలపై వ్యాసాలను, సంపాదక లేఖలను పంపించవలసిందిగా కోరుతున్నాం. వాటిని ఈ కింది ఈమెయిల్ కు పంపించాలని మనవి.

voodayam2007@gmail.com
website : www.voodayam.com
Editor : 9247698676
1-7-25/5, Risalagadda, RTC X Roads, Hyderabad - 500020

మూన్నాళ్ల ముచ్చట

అబద్ధాలకు
అలవాటు పడ్డ మనిషి..
నిజాలు వినడానికి ఇష్టపడడం లేదు!
ఊపిరి తాత్కాలికమని తెలిసినా..
ధనం చుట్టు భ్రమణం మరవలేదు!
పాడెపై ఎక్కాల్సిందే అని తెలిసినా...
మేడలు మిద్దెలు కట్టుకుంటున్నాడు!
అర్హతలు అసలే లేవని తెలిసినా...
స్వర్గానికి నిచ్చెన వేస్తూనే ఉన్నాడు!
మూన్నాళ్ల ముచ్చటని తెలిసినా..
వెయ్యేళ్లకు సరిపడా
దోచుకుంటున్నాడు!
తుదకు కట్టెల్లో కాలాల్సిందే అని
తెలిసినా..
కొంపల్ని కూల్చడానికి సైతం సై
అంటున్నాడు!
అందరూ స్మశానానికే అని తెలిసినా..
కులమతాల అడ్డు గోడల్ని
కడుతున్నాడు!

మధుపాళీ
9949700037

శాంతి సమతుల్యత

భారత్-చైనా సంబంధాలు కేవలం రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక బంధం కాదు. అవి ఆసియా భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సరఫరా గొలుసులు, అభివృద్ధి చెందుతున్న దేశాల భవిష్యత్తును ప్రభావితం చేసే వ్యూహాత్మక అంశం. రెండు దేశాల మధ్య పోటీ సహజం. విభేదాలూ ఉన్నాయి. కానీ ప్రతి విభేదం వివాదంగా, ప్రతి పోటీ ఘర్షణగా మారాల్సిన అవసరం లేదు. బలమైన దేశం అంటే ప్రతిసారీ ఢీకొనే దేశం కాదు; తన ప్రయోజనాలను కాపాడుకుంటూనే పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోగల దేశం.భారత్‌కు మొదటి ప్రాధాన్యత సరిహద్దు శాంతికే ఉండాలి. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, ప్రశాంతత నెలకొనకుండా ద్వైపాక్షిక సంబంధాల్లో స్థిరమైన పురోగతి సాధ్యం కాదు. 2024లో గస్తీ ఏర్పాట్లపై కుదిరిన అవగాహన, ఆ తర్వాత ఉన్నతస్థాయి సంప్రదింపులు పునరుద్ధరించబడటం సానుకూల పరిణామాలు. అయితే ఇవి అంతిమ పరిష్కారం కావు. సరిహద్దులో స్పష్టమైన నిబంధనలు, నిరంతర సైనిక సంభాషణ, పరస్పర నమ్మకాన్ని పెంచే వ్యవస్థలు మరింత బలోపేతం కావాలి. సరిహద్దు శాంతి విషయంలో అప్రమత్తతకు ప్రత్యామ్నాయం లేదు; దౌత్యానికి కూడా ప్రత్యామ్నాయం లేదు.ఆర్థిక రంగంలో పరిస్థితి మరింత సంక్లిష్టం. చైనాతో భారత వాణిజ్యంలో భారీ లోటు కొనసాగుతోంది. అయితే సమస్యను కేవలం దిగుమతుల పరిమాణంతో చూడటం సరిపోదు. భారత పరిశ్రమకు అవసరమైన అనేక యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ భాగాలు, ఔషధ ముడి పదార్థాలు ఇతర రంగాల ఉత్పత్తి సామర్థ్యంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఒక్కసారిగా దిగుమతులను ఆపడం పరిష్కారం కాదు. దేశీయ తయారీని బలోపేతం చేయడం, సాంకేతిక సామర్థ్యాన్ని పెంచడం, చైనాకు భారత ఎగుమతులను విస్తరించడం—ఇదే స్థిరమైన మార్గం.మార్కెట్ ప్రవేశం విషయంలోనూ భారత్ మరింత దృఢమైన చర్చా వైఖరిని అవలంబించాలి. భారత ఔషధాలు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, అధిక విలువ కలిగిన తయారీ ఉత్పత్తులకు చైనా మార్కెట్లో సమాన అవకాశాలు లభించాలి. ఒక దేశం నుంచి భారీగా దిగుమతులు చేసుకుంటూ, అదే దేశం మార్కెట్లో భారత ఉత్పత్తులకు పరిమిత అవకాశాలు ఉండటం దీర్ఘకాలంలో సమతుల్య వాణిజ్యానికి అనుకూలం కాదు.ఇక సరఫరా గొలుసులు. ప్రపంచ తయారీ వ్యవస్థలో చైనా ప్రాధాన్యతను విస్మరించడం వాస్తవికం కాదు. అదే సమయంలో కీలక రంగాల్లో ఒకే దేశంపై అధిక ఆధారపడటం కూడా వ్యూహాత్మకంగా ప్రమాదకరం. ఔషధ ముడి పదార్థాలు, ఎలక్ట్రానిక్స్, అరుదైన ఖనిజాలు, సౌర పరికరాలు వంటి రంగాల్లో భారత్ తన స్వీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలి; ప్రత్యామ్నాయ అంతర్జాతీయ సరఫరా వనరులను నిర్మించాలి. ఆత్మనిర్భరత అంటే ప్రపంచం నుంచి దూరం కావడం కాదు. ప్రపంచంతో అనుసంధానమై ఉన్నప్పటికీ కీలక రంగాల్లో స్వయం సమర్థత సాధించడం. అందుకే భారత్-చైనా సంబంధాలకు కొత్త సూత్రం అవసరం—సరిహద్దులో అప్రమత్తత, దౌత్యంలో సంభాషణ, వాణిజ్యంలో సమతుల్యత, పరిశ్రమలో స్వావలంబన.చైనాతో సంబంధాలను పూర్తిగా సహకారంగా చూడటం ఎంత అవాస్తవమో, పూర్తిగా శత్రుత్వంగా చూడటం కూడా అంతే ప్రమాదకరం. పోటీ ఉన్న చోట పోటీని నిర్వహించాలి. సహకారం సాధ్యమైన చోట సహకరించాలి. విభేదాలు ఉన్న చోట సంభాషించాలి. కానీ జాతీయ భద్రత, సార్వభౌమత్వం విషయంలో స్పష్టమైన ఎర్రగీతలు ఉండాలి. భారత్ నేడు గతంతో పోలిస్తే మరింత బలమైన ఆర్థిక, సాంకేతిక, దౌత్య శక్తిగా ఎదుగుతోంది. ఈ శక్తిని ఆవేశంలో కాకుండా వ్యూహాత్మక సహనంతో వినియోగించాలి. ప్రతి అడుగూ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉండాలి.చైనా ఎదుగుదలను అడ్డుకోవడం భారత్ లక్ష్యం కావాల్సిన అవసరం లేదు. అదే సమయంలో భారత ఎదుగుదలకు అడ్డంకులు ఏర్పడకుండా చూసుకోవడం మాత్రం భారత బాధ్యత. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే నిజమైన విదేశాంగ విజయం.భారత్-చైనా సంబంధాల భవిష్యత్తు ఎవరు గెలుస్తారనే ప్రశ్నలో లేదు; ఎవరు తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ శాంతి, స్థిరత్వం, అభివృద్ధికి మార్గం చూపగలరన్నదే అసలు ప్రశ్న. సరిహద్దులో శాంతిని కాపాడుతూ, ఆర్థిక ఆధారాలను సమతుల్యం చేస్తూ, సరఫరా గొలుసులను విస్తరిస్తూ, ప్రపంచ వేదికపై తన స్వతంత్ర వ్యూహాత్మక స్వరాన్ని మరింత బలపరిస్తే—భారత్ కేవలం చైనాతో సంబంధాలను నిర్వహించదు; ఆసియా భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తిగా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంటుంది.

సి. హెచ్.ప్రతాప్
77938 00743

అమిత్ షా.. పార్లమెంటుకు డుమ్మా...

లోక్‌సభ వర్షాకాల సమావేశాల మొత్తం కాలంలో అమిత్ షా గైర్హాజరు కావడం అత్యంత విడ్డూరమైంది. ఆయన పార్ల మెంటు ప్రాంగణంలోనే వున్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే సభకు దూరంగా ఉండిపోయారు. పార్లమెంటుకు నిరసన ప్రదర్శనగా వెళ్తున్న విద్యార్థులు, యువతపై జంతర్ మంతర్ వద్ద జరిగిన అమానుషమైన దాడులు తీవ్ర ఆగ్రహా వేశాలకు దారితీశాయి. దాంతో మొత్తం ప్ర దిమాగీ హిందూత్వ అసలు రూపం/అమిత్ షా అసలు రూపం లోక్‌సభ వర్షాకాల సమావేశాల మొత్తం కాలంలో అమిత్ షా గైర్హాజరు కావడం అత్యంత విడ్డూరమైంది. ఆయన పార్లమెంటు ప్రాంగణంలోనే వున్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే సభకు దూరంగా ఉండిపోయారు. పార్లమెంటుకు నిరసన ప్రదర్శన గా వెళ్తున్న విద్యార్థులు, యువతపై జంతర్ మంతర్ వద్ద జరిగిన అమానుషమైన దాడులు తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి. దాంతో మొత్తం ప్రతిపక్షాలు హోంమంత్రి నిర్దిష్ట సంజాయిషీ ఇవ్వాలని ఒక్కుమ్మడిగా పట్టు పట్టడం ఆయనను ఇరాకటంలో పడేసింది.ఢిల్లీ పోలీసులు అలాగే రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రదర్శించిన విషపూరితమైన క్రూరత్వాన్ని స్వతంత్ర సిటిజన్ జర్నలిస్టులు, యూట్యూబర్లు యథాతథంగా నమోదు చేశారు. ముల్లుల లాఠీలు, పెల్లెట్ తుపాకులను ప్రయోగించడంతో దాదాపు డజను మంది కార్యకర్తలు గాయపడ్డారన్న విషయం ఫక్కా వైద్యపరమైన ఆధారాలతో రుజువైంది. ఢిల్లీ పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ మొదట్లో దీనిని తీవ్రంగా ఖండించినప్పటికీ ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆందోళన ఎంతమాత్రం శాంతియుతంగా జరగలేదని అంటున్నా దాన్ని నిరూపించే ఎలాంటి సాక్ష్యా ధారాలనూ వారు చూపించలేకపోయారు. మహిళా నిరసనకారుల మర్మాంగాలపై లాఠీలతో దాడి చేయడం పోలీసు దౌర్జన్యకాండలో అత్యంత దారుణమైన మరో పార్శ్వంగా బయటికొచ్చింది.అమిత్ షా పాత్ర ఈ ఘర్షణ సమయంలో, యూనిఫాంలో వున్న అనేకమంది భద్రతా సిబ్బంది తమ పేరున్న కార్డులను పెట్టుకోలేదని కూడా స్పష్టమైంది. ఈ అనామోదయోగ్యమైన, చట్టవిరుద్ధమైన పద్ధతులకు పాల్పడాలన్న వారి రహస్య పథకాలు దీన్నిబట్టి బహిర్గతమైనాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాలకు విరుద్ధమైన చర్యలకు పోలీసులు పాల్పడ్డారు. ఇన్ని అణచివేత చర్యలకు పాల్పడిన ప్పటికీ, నిరసన తీవ్రతను అడ్డుకోవడం, వెనక్కి మళ్లించడం, తొక్కి పట్టడంగానీ సాధ్యపడలేదనే వాస్తవం మాత్రం చెరిగిపోయేది కాదు. వాస్తవానికి, జంతర్ మంతర్ ఘటన దేశవ్యాప్తంగా విస్తృతమైన నిరసనల ప్రజ్వలన పరం పరలకు దారితీసింది. ఈ నిరసనల కారణంగా నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రభుత్వం అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సహజం గానే, ఇది ప్రతిపక్షాలు ప్రభుత్వ జవాబుదారీతనం కోసం పట్టు పట్టేందుకు కావలసిన స్థైర్యం సమకూర్చింది.ఇక్కడే అమిత్ షా పాత్ర నిర్ణీతంగా ముందు కొచ్చింది. పహల్గామ్ ఘటనలో జరిగినట్టుగా ఇప్పు డాయన, తన నిర్దిష్ట బాధ్యత నుండి తప్పించుకోవ డాన్ని అనుమతించేందుకు ప్రతిపక్షాలు సిద్ధం కాలేదు. ఏదో పైపైన పొంతన లేకుండా కంటి తుడుపు తరహాలో దాటవేత వివరణ కాకుండా, ఢిల్లీ పోలీసుల హింసాకాండకు ఎవరు ప్రేరకులనే దానిపై కచ్చితమైన సమాధానం కావాలని వారు పట్టుపట్టారు. ఇందుకు బాధ్యత ఎవరిదనే విషయం అత్యంత స్పష్టం. బాధ్యతను ఇతరులపైకి నెట్టి తప్పించుకునే అవకాశం అస్సలు లేదు. అందుకే, అమిత్ షా ఇలా చేశారన్నమాట. అయితే, పరిస్థితు ల్లోనూ, ప్రజల ధోరణిలోనూ ఈ లోగా మార్పు వచ్చిందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించ లేకపోయింది. భయం కరిగిపోయింది. సమిష్టి సాహసం స్పష్టంగా ప్రత్యక్షమైంది. దీనివల్ల ప్రభుత్వం తన నిస్సహాయ నిస్పృహలో పడి పోయింది. మోడీ చెప్పుకొచ్చిన 'హోమియోపతి మందు', 'దిమాగీ నక్సల్స్' గురించి మాట్లాడటం తప్ప వారికి గత్యంతరం లేకుండా పోయింది. ఇది హింసాకాండకు పిలుపునివ్వడం పీట వేయడం తప్ప ఏ మాత్రం ఉపేక్షకు తావు లేదని కూడా తేలిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోడీ ఒక కొత్త 'స్వచ్ఛంద పౌర దళం' ఏర్పాటు గురించి కూడా ప్రస్తావించారు. అది హిట్లర్ తాలూకూ 'ఎస్.ఎస్' దళంలా ఉంటుందా అనేది ఎవరైనా ఊహించుకోవలసిందే.'స్వతంత్ర' ప్రకటనఅయితే ప్రభుత్వం, మరీ ముఖ్యంగా అమిత్ షా అనుసరిస్తున్న తప్పుడు విధానాల్లో ఇంకా నిర్దాక్షిణ్యమైన మరిన్ని అంశాలను ఎండగట్టవలసే వుంది. స్వతంత్ర భరద్వాజ్ స్వయంగా ఒక ఒప్పుకోలు పాడ్‌కాస్ట్ విడుదల చేశాడు. తనెంత దురహంకారంగా ప్రవరిస్తాడో, తనకున్న 'హిందూ వీర' ఇమేజ్ కాస్తయినా చెక్కుచెదిరేది కాదో స్వయంగా ప్రకటించు కున్నాడు. నిషు ఆజాద్ తండ్రిపై అతను ప్రాణాంతక దాడి చేశాడన్న విషయం స్పష్టమైపోయింది. ఆ టీనేజ్ అమ్మాయి ఒక దళిత సిజెపి కార్యకర్త. హిందుత్వ శక్తుల పనితీరు ఎంత దారుణంగా ఆమోదించలేనిదిగా వుంటుందో ఎండగట్టే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో కథనాలను ఆమె పోస్ట్ చేస్తుంటుంది. ఆమె తండ్రిని తాను అరవై కత్తి పోట్లు పొడిచి తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి కారకుడైనానని స్వతంత్ర భరద్వాజ్ కెమెరా ముందే స్వయంగా చెప్పుకు న్నాడు. ఆ తర్వాత తనదైన ధోరణిలో అడ్డగోలుగా మాట్లాడుతూ, తనపై 'హత్యాయత్నం' బిఎన్ఎస్ సెక్షన్ 307 కేసు పెట్టి ఉండాల్సిం దన్నాడు. అయితే తనను కనీసం అదుపులోకి తీసుకోవడం కూడా జరగలేదంటూ విరగబాటుగా వికటాట్టహాసం చేశాడు. అపఖ్యాతి పాలైన బిజెపి మంత్రి కపిల్ మిశ్రా ఆశీస్సుల వల్ల, ఢిల్లీ బీజేపీలో బడా నేతలతో ఉన్న పరిచయాల వల్ల తన జోలికే రాలేదని స్వతంత్ర భరద్వాజ్ మరీ మరీ గొప్పలు చెప్పుకున్నాడు. ఏమాత్రం జంకూ గొంకు లేకుండా అతనన్నీ చెప్పేశాడు. 'ముస్లిం ముక్త్ భారత్' సృష్టించడమే తన లక్ష్యమని విశదపర్చాడు. అతని నేరపూరిత ప్రతీకారకాండకు దళితులు కూడా అతీతులు కారని చెప్పడానికి ఆధారాలున్నాయి. హిందుత్వనూ, బీజేపీఆరెస్సెస్ కూటమిని వ్యతిరేకించే 'దిమాగీ నక్సల్స్' ఎవరైనా సరే వారిపై పడటానికి ఈ 'దిమాగీ హిందుత్వ ఫాసిస్టు' నమూనా తమకు ఎంతో ఇష్టమైన సాధనమనేది అమిత్ షా, నరేంద్ర మోడీలు కాదనలేని విషయం. అయితే, ఆ భావధార భారత రాజ్యాంగానికి, చట్టబద్ధ పాలనకు పూర్తిగా విరుద్ధమైనదనేది వేరే విషయం.అమిత్ షా ఢిల్లీ పోలీసులుఅమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసు వ్యవస్థ పూర్తి నేరపూరితంగా, రాజకీయ ఆయుధంగా మారిందనేది కండ్ల ముందు కనిపిస్తూనే వుంది. చెప్పిన పనులు చేయడానికి స్వతంత్ర భరద్వాజ్ కూ, ఆ బాపతు ఇతరులకూ ఢిల్లీ పోలీసుల బూట్లు, లాఠీలు సమకూర్చబడ్డాయి. జంతర్ మంతర్ నిరసన సమయంలో జరిగిందీ అదే. ఈ విధమైన పరిణామాలు జరిగాయనే దానికి మరో మీడియా కథనం కూడా బలం చేకూరుస్తోంది. జైలులో ఉండాల్సిన సుమారు 300350 మంది కరుడు గట్టిన నేరస్తులు జులై 20న ఢిల్లీ పోలీసుల నిఘా కెమెరాల్లో చిక్కుకున్నారు! పోలీసులు వారిని తాత్కాలికంగా విడుదల చేసి, నిరసనకారులపైకి ఉసిగొల్పకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు.నైతిక బోధల నిజరూపం ఈ దుర్మార్గమైన పరిణామాలు ఒక జిగ్‌సా పజిల్ లో ముక్కలను ఒక దానితో ఒకటి అతికించేట్లుగా ఉన్నాయి. వ్యక్తిగతంగా రికార్డు చేసినవారికీ యూట్యూబర్లకూ ఇదంతా పూర్తిగా అర్థం కాలేదు. కానీ జరిగిందే అది. ఏదైనా ప్రతిపక్షాన్ని, న్యాయమైన నిరసనను పీకనులమ డానికిగాను హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో యూనిఫాంలో ఢిల్లీ పోలీసులు సర్వసన్నద్ధం చేయబడ్డారన్నమాట. ఇది కేవలం రాజ్యాంగ ప్రక్రియనూ యంత్రాంగం, చట్టబద్ధపాలన ఘోర దిగజారుడుకు సంకేతమవుతున్నాయి. దాంతోపాటే హిందూత్వమే ఎంతగా దిగజారిందో చెబుతు న్నాయి. ఆరెస్సెస్ ఇతర హిందూత్వ శక్తులు తరచూ గొప్పగా చూపించే నైతిక ఔన్నత్యాల అసలు రూపం కూడా అంతే బూటకమైంది. మహా దృఢశాలి అమిత్ షా అద్దంలో తనను తాను చూసుకోవడం ఇష్టపడటం లేదు మరి!

జాతీయం-అంతర్జాతీయం

జీతాల్లో భారీ అసమానతలు

- తక్కువ వేతనాలు, అసంఘటిత రంగాలకే పరిమితం
- దేశంలో పెరిగిన మహిళా కార్మికులు
- వ్యవసాయం, పాడి, బీడీ, ఇంటిపనులే ఎక్కువ..
- మోడీ సర్కారు పాలనలో మహిళలకు అన్యాయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఎ.ఎం.ఎస్) :
కేంద్రంలోని మోడీ సర్కారు పాలనలో మహిళలకు అన్ని రంగాల్లోనూ అన్యాయం జరుగుతోంది. భారత్‌లో మహిళలు పెద్ద సంఖ్యలో పని ప్రపంచం లోకి అడుగుపెడుతున్నారన్న గణాంకాలు చూడగానే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 2018లో సుమారు 10 కోట్లుగా ఉన్న మహిళా కార్మికుల సంఖ్య 2024 నాటికి 20 కోట్లకు పైగా పెరిగింది. కానీ వాస్తవం ఇంకోలా ఉంది. ఈ పెరుగుదల మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం, మెరుగైన వేతనాలు, భద్రమైన ఉద్యోగాలు తెచ్చిందా? అంటే లేదనే చెప్పొచ్చు. ఇది గణాంకాలను లోతుగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నప్పటికీ.. వారు ఎక్కువగా చేరుతున్న ఉద్యోగాలు తక్కువ వేతనాలు, తక్కువ భద్రత, తక్కువ సామాజిక గుర్తింపు ఉన్న రంగాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి. పాడి పరిశ్రమ, పశుపోషణ, బీడీ తయారీ, గృహ కార్మిక రంగాలే మహిళలకు ప్రధాన ఉపాధి వనరులుగా మారుతున్నాయి. మరోవైపు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పరిపాలన వంటి అధిక వేతన రంగాల్లో మహిళల వాటా మూడో వంతుకంటే తక్కువగా ఉంది.

భారత్‌లో మహిళల కార్మిక శక్తి భాగస్వామ్య రేటు పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. అయితే.. ఇంటి పనులు కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనే మహిళల వాటా మాత్రం చాలా తక్కువగా ఉంది. 2005 తర్వాత రెండు దశాబ్దాల పాటు మహిళల కార్మిక భాగస్వామ్యం క్షీణించింది. మోడీ పాలనలో 2018లో అది కనిష్ఠ స్థాయికి చేరింది. అయితే భారత్‌లో స్త్రీ, పురుషుల మధ్య ఉద్యోగ సమానత్వం లేదనే చెప్పొచ్చు. 2025 నాటికి దేశ కార్మిక శక్తిలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే. 2018 తర్వాత అది 2005కు ముందు ఉన్న స్థాయినే తిరిగి చేరుకుంది. మహిళల ఉపాధి పెరుగుదలలో ప్రధాన భాగం గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ రంగం నుంచే ఉంది. గ్రామీణ కార్మిక శక్తిలో దాదాపు 38 శాతం మహిళలే. పట్టణాల్లో మాత్రం మహిళల వాటా కేవలం 25 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో 2005 నుంచి 2018 మధ్య గణనీయమైన పతనం నమోదైంది. పరిశ్రమ, సేవల రంగాల్లో మహిళల వాటా నాలుగో వంతుకంటే తక్కువగా ఉండటం గమనార్హం. అయితే ఇక్కడ సగటు వేతనం మొత్తం తయారీ రంగ సగటు వేతనంలో ఐదో వంతుకంటే తక్కువ ఉండటం గమనార్హం. దేశంలో మహిళలు చేరుతున్న ఉద్యోగాలు ఎక్కువగా తక్కువ వేతన రంగాల్లోనే ఉంటున్నాయి. సేవల రంగంలో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఆర్థిక సేవలు, ప్రభుత్వ పరిపాలన వంటి అధిక వేతన కార్యకలాపాల్లో మహిళల వాటా మూడో వంతుకంటే తక్కువ. మరోవైపు గృహపని, సామాజిక సేవలు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో మహిళల వాటా ఎక్కువగా ఉంది. అయితే ఈ రంగాల్లో నెలవారీ వేతనం రూ.20,000 కంటే తక్కువే.పురుషులుమహిళల మధ్య వేతన అంతరం కూడా తీవ్రంగానే ఉంది. సేవల రంగంలో పురుషుల నెలవారీ ఆదాయం సుమారు రూ.18,000 కాగా.. మహిళల ఆదాయం కేవలం రూ.10,500గా ఉంది. అంటే పురుషుల ఆదాయంలో మహిళలకు లభిస్తున్నది మూడింట రెండొంతుల కంటే కూడా తక్కువే. పట్టణ మహిళలకు సేవల రంగం ప్రధాన ఉపాధి వనరుగా మారింది. పట్టణాల్లో పనిచేస్తున్న మహిళల్లో దాదాపు 60 శాతం మంది సేవల రంగంలో ఉన్నారు. అందులో గృహ కార్మిక రంగం వేగంగా పెరుగుతోంది. పట్టణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో రిటైల్, విద్య తర్వాత గృహపని మూడో అతిపెద్ద వనరుగా ఉంది. సేవల రంగంలో పనిచేస్తున్న ప్రతి పది మంది మహిళల్లో ఒకరికి పైగా గృహ కార్మికురాలే. భారత్‌లో గృహ కార్మికుల్లో 70 శాతానికి పైగా మహిళలే. మహిళల్లో చాలామంది తక్కువ వేతన, అసంఘటిత, ఇంటి ఆధారిత, సామాజిక భద్రత తక్కువగా ఉన్న రంగాల్లోనే కేంద్రీకృతమవుతు న్నారు. అధిక వేతన ఉద్యోగాల్లో మహిళల వాటా ఎందుకు తక్కువగా ఉంది? పరిశ్రమ, ఆధునిక సేవలు, సాంకేతిక రంగాల్లో మహిళ లకు సమాన అవకాశాలు ఎందుకు కల్పించలేక పోతున్నాం? మహిళల ఉపాధిని కేవలం సంఖ్యల పెరుగుదలగా చూపించడం కాకుం డా.. నాణ్యమైన ఉద్యోగాలుగా మార్చేందుకు ప్రభుత్వ విధానాలు ఏమిటి? అన్నది కీలక ప్రశ్న. అయితే దీనికి సమాధానం చెప్పడంలో మాత్రం కేంద్రంలోని మోడీ సర్కారు విఫలమవుతోంది.

మరో రేసుకు చైనా మర మనిషి

- మనుషులతో కలిసి పని చేసేలా రూపకల్పన
- వేగం' నుంచి 'విశ్వసనీయత' వైపు అడుగులు
- ఇప్పటికే పరుగులో ఉసేన్ బోల్ట్‌ను మించిన స్పీడ్
- 100 మీటర్లను 8.64 సెకన్లలో పూర్తి చేసిన టియాంగాంగ్ అల్ట్రా
- చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగం కొత్త పుంతలు



బీజింగ్, సెప్టెంబరు 15 :
శాస్త్ర సాంకేతిక రంగంలో చైనా ఎప్పుడూ ప్రత్యేకమే. కొత్త కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చడం దాని సొంతం. ఇప్పుడు చైనా సాంకేతిక శక్తి మరో నూతన ఆవిష్కరణకు సిద్ధమైంది. మనిషి వేగాన్ని అధిగమించిన హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు పరిశ్రమలు, సేవలు, విపత్తు సహాయ చర్యల్లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. పరుగులో ప్రపంచ రికార్డులను అధిగమించేలా వేగవంతమైన రోబోలను రూపొందించడమే కాదు..వాటిని మనిషికి తోడుగా, మనుషులతో కలిసి పని చేసే విశ్వసనీయ యంత్రాలుగా తీర్చిదిద్దడంలోనూ చైనా దూసుకెళ్తోంది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తే అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డును అధిగమించి సంచలనం సృష్టించిన చైనా హ్యూమనాయిడ్ రోబో ఇప్పుడు మరో పెద్ద సవాలుకు సిద్ధమవుతోంది. గంటల తరబడి పనిచేయగలిగే, క్లిష్ట పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉండే, పరిశ్రమలు, సేవలు, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే నిజమైన పనివాడిగా రోబోను మార్చడంపైనే ఇప్పుడు దాని రూపకర్తల దృష్టి కేంద్రీకృతమైంది. బీజింగ్‌లో జరిగిన వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్‌లో చైనా రూపొందించిన టియాంగాంగ్ అల్ట్రా రోబో సంచలన ప్రదర్శన చేసిన విషయం విదితమే. 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.64 సెకన్లలో పూర్తి చేసి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇది ప్రపంచ ప్రఖ్యాత స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన మానవ ప్రపంచ రికార్డు కంటే దాదాపు ఒక సెకను వేగవంతమైన ప్రదర్శన. అయితే.. ఈ రికార్డు విజయంతోనే సంతృప్తి చెందడం లేదని టియాంగాంగ్ అల్ట్రాను అభివృద్ధి చేసిన బృందం చెప్తోంది. రోబో వేగాన్ని పెంచడం కంటే, దాన్ని మరింత విశ్వసనీయంగా, సురక్షితంగా, రోజువారీ పనులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దడమే తమ తదుపరి లక్ష్యమని వెల్లడించింది. టియాంగాంగ్ అల్ట్రా, ఓమ్ని అనే హ్యూమనాయిడ్ రోబోలను బీజింగ్ హ్యూమనాయిడ్ రోబో ఇన్నోవేషన్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది. దీనిని ఎక్స్‌హ్యూమనాయిడ్ అని కూడా పిలుస్తారు. అల్ట్రా, ఓమ్ని రోబోలను అభివృద్ధి చేసే బృందానికి ఇంజినీర్ జాక్ గువో (34) నాయకత్వం వహిస్తున్నారు. 100 మీటర్ల పరుగు సజావుగా సాగి రోబో 50 మీటర్ల దూరాన్ని దాటిన తర్వాతే తనకు ఊరట కలిగిందని గువో తెలిపారు. ఇప్పుడు తమ లక్ష్యం అధిక పనితీరును అధిక విశ్వసనీయత, ఎక్కువ ఉపయోగకరంగా మార్చడమని గువో వివరించారు.

ఎక్స్‌హ్యూమనాయిడ్ సంస్థ బీజింగ్ ఆగ్నేయ ప్రాంతంలోని యిజువాంగ్ హైటెక్ అభివృద్ధి మండలిలో ఉంది. ఇది చైనాలోని ప్రధాన రోబోటిక్స్ కేంద్రాల్లో ఒకటిగా ఎదుగుతోంది. గతంలో ఆటోమొబైల్ పరిశ్రమలకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఇప్పుడు రోబో విక్రయ కేంద్రాలు, రోబో నేపథ్యంతో రెస్టారెంట్లు కూడా ఏర్పాటవుతున్నాయి. సంస్థ కార్యాలయంలో టియాంగాంగ్ రోబోల వివిధ తరాలకు చెందిన నమూనాలను ప్రదర్శిస్తున్నారు. గతేడాది హాఫ్ మారథాన్‌లో విజయం సాధించిన రోబో ధరించిన జెర్సీని కూడా అక్కడ ఉంచారు.

2023 నవంబర్‌లో ఏర్పాటైన ఎక్స్‌హ్యూమనాయిడ్ సంస్థకు ప్రభుత్వ రంగ, ప్రయివేటు పెట్టుబడిదారుల మద్దతు ఉంది. చైనా రోబోటిక్స్ సంస్థ యూబీటెక్‌తో పాటు షియోమీ, బైదు వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఈ సంస్థ రోబోల హార్డ్‌వేర్, కదలికలను నియంత్రించే సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధస్సు సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది.

ఎక్స్‌హ్యూమనాయిడ్ రోబోలను ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక రంగంలో రోబోల వినియోగాన్ని పరిశీలిస్తున్న కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. బీజింగ్‌లోని ఫోటాన్ కమ్మిన్స్ ఇంజిన్ ఫ్యాక్టరీలో సంస్థకు చెందిన రోబోలను పెట్టెల తరలింపులో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. టియాంగాంగ్ టియాన్యి 2.0 రోబో 8 నుంచి 12 కిలోల బరువున్న పెట్టెలను ఎత్తి అరల్లో ఉంచే పరీక్షలు నిర్వహించింది. అయితే..ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రయోగమేనని ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి.

రోబోను వేగంగా పరిగెత్తేలా చేయడం వల్ల దాని కదలికల సామర్థ్యం మొత్తం మెరుగుపడుతుందని గువో వివరించారు. అసమానమైన నేలలు, వివిధ రకాల పరిస్థితుల్లో శరీర సమతుల్యతను కాపాడుకోవడం వంటి సామర్థ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చిన్న పరిమాణంలోని ఓమ్ని రోబో ఇప్పటికే తన సామర్థ్యాన్ని చూపించింది. ఈ ఏడాది నిర్వహించిన అంతర్గత పరీక్షలో సంస్థ ప్రధాన కార్యాలయంలోని మొదటి అంతస్తు నుంచి 17వ అంతస్తు వరకు మెట్లపైకి ఎక్కింది.

చిన్న హ్యూమనాయిడ్ రోబోలను తొలుత వాణిజ్య సేవలు, తేలికపాటి పరిశ్రమల్లో ఉపయోగించే అవకాశం ఉందని గువో భావిస్తున్నారు. పెద్ద పరిమాణంలో ఉన్న అల్ట్రా రోబోను భవిష్యత్తులో బహిరంగ ప్రాంతాల తనిఖీలు, అత్యవసర సహాయక చర్యల్లో వినియోగించవచ్చని చెప్పారు.

పరుగు పందెంలో విజయం తర్వాత టియాంగాంగ్ రోబోలకు ఎర్రటి వస్త్రాలు తొడిగించి సంబరాలు నిర్వహించారు. అయితే చైనాకు చెందిన ఈ రోబో విజయానికి అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభమైందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 100 మీటర్ల ట్రాక్‌పై వేగంగా పరిగెత్తడం ఒక ఘనత అయితే, అదే రోబో ఫ్యాక్టరీలో గంటల తరబడి పనిచేయడం, మెట్లు ఎక్కడం, వస్తువులు తరలించడం, ప్రమాదకర ప్రాంతాల్లో తనిఖీలు చేయడం, విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనడం మరింత క్లిష్టమైన సవాలుగా చెప్తున్నాయి. చైనా హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగానికి ఇది కొత్త అధ్యాయంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

Robotics

టియాంగాంగ్ అల్ట్రాను మొదట రేసుల్లో గెలిచేందుకు రూపొందించలేదని గువో చెప్పారు. మనిషి ఆకారంలో ఉండే రోబోలు ఎంత వేగంగా, ఎంత సమర్థంగా కదలగలవో తెలుసుకోవడానికి నిర్వహించిన ప్రయోగంలో భాగంగానే దీని అభివృద్ధి ప్రారంభమైందన్నారు. ప్రస్తుత హ్యూమనాయిడ్ రోబోల పరిస్థితిని తొలి దశలోని కార్లతో గువో పోల్చారు. ముందుగా వాటిని సరిగా నియంత్రించగలిగేలా చేయాలనీ, ఆ తర్వాత నమ్మకమైన యాంత్రిక శరీరానికి మరింత తెలివైన కృత్రిమ మేధస్సును జోడించి క్లిష్టమైన పనులను స్వయంగా నిర్వహించేలా అభివృద్ధి చేయాలని వివరించారు.

2023 నవంబర్‌లో ఏర్పాటైన ఎక్స్‌హ్యూమనాయిడ్ సంస్థకు ప్రభుత్వ రంగ, ప్రయివేటు పెట్టుబడిదారుల మద్దతు ఉంది. చైనా రోబోటిక్స్ సంస్థ యూబీటెక్‌తో పాటు షియోమీ, బైదు వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఈ సంస్థ రోబోల హార్డ్‌వేర్, కదలికలను నియంత్రించే సాఫ్ట్‌వేర్, కృత్రిమ మేధస్సు సాంకేతికతలను అభివృద్ధి చేస్తోంది.

గురుగ్రామ్ స్పోర్ట్స్ బైక్ కేసు..

- కళ్యాణ్ బైన్స్‌లా అరెస్టు
- పదేండ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఎ.ఎం.ఎస్) :
గురుగ్రామ్‌లో స్పోర్ట్స్ బైక్ నడుపుతున్న మహిళను కారుతో ఢీకొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ బైన్స్‌లాను మంగళవారం రాజస్థాన్‌లోని దౌసాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడైన లవ్‌నీష్ గుర్జార్‌ను కూడా బైన్స్‌లాతో పాటే అరెస్టు చేసినట్లు వారు పేర్కొన్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా, నిందితుడైన కారు డ్రైవర్‌పై గురుగ్రామ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ నేరానికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

కాగా, సియా, ఆమె స్నేహితులు స్పోర్ట్స్ బైక్‌లపై గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై వెళ్తున్నారు. సియాను కల్యాణ్ అనే వ్యక్తి కారుతో వెంబడించాడు. ఆమెను బైక్ ఆపాలని అతను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె మాత్రం తనను ఎందుకు ఫాలో అవుతున్నావని, కారును తనకు దూరంగా పోనివ్వాలని కోరినట్లు సమాచారం. అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కల్యాణ్ కారు.. సియా బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె ద్విచక్రవాహనంతో సహా రోడ్డుపై పడిపోయింది. బైక్ కొంత దూరం మేర నిప్పులు చిమ్ముకుంటూ ఈడ్చుకెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

నోఖా మున్సిపాల్టీలో సీపీఐ (ఎం) ఘన విజయం

- కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఎర్రజెండా
- 45 వార్డులకు 29 వార్డులు కైవసం



జైపూర్, సెప్టెంబరు 15 (ఎ.ఎం.ఎస్) :
రాజస్థాన్‌లోని నోఖా మునిసిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. మొత్తం 45 వార్డులకు గాను సీపీఐ(ఎం) 29 స్థానాలను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ 13 వార్డులకే పరిమితమవ్వగా, స్వతంత్రులు మూడు వార్డుల్లో విజయం సాధించారు.

రాజస్థాన్‌లో సాంప్రదాయకంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉండేది. కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా సీపీఐ(ఎం) నిలిచింది. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) దాదాపు 64.46% ఓట్ల శాతాన్ని సాధించి తన బలమైన పునాదిని చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) 192 స్థానాల్లో పోటీ చేయగా దాదాపు 40 స్థానాల్లో విజయం సాధించి ఈ ఫలితం కేవలం ఒక స్థానిక విజయం మాత్రమే కాదని, రాజస్థాన్‌లో సీపీఐ(ఎం) రాజకీయంగా పుంజుకుంటోందనడానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ విధానాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తితో పాటు పౌర, ఆర్థిక సమస్యలపై తమ పార్టీ నిరంతరం చేపట్టిన పోరాటాలే ఈ చారిత్రాత్మక విజయానికి కారణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి కిషన్ పారిఖ్ స్పష్టం చేశారు.

సబ్ వేలో విషాదకర ఘటన

- అమెరికాలో రైలుపట్టాలపై ఇద్దరు మృతి

న్యూయార్క్, సెప్టెంబరు 15:
అమెరికాలోని న్యూయార్క్ నగర సబ్‌వే రైల్వే స్టేషన్‌లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ యువతి సహా ఆమె స్నేహితుడు ఇద్దరూ రైలు పట్టాలపై పడి ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా మృతి చెందిన వారిని న్యూజెర్సీలోని డేటన్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల భారత సంతతి యువతి మలైకా చిత్రే, అలాగే న్యూజెర్సీలోని సేరేవిల్లేకు చెందిన 24 ఏళ్ల నేపాల్‌అమెరికన్ యువకుడు నవమ్ కౌల్‌లుగా అమెరికన్ అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. లోయర్ మన్‌హ్యాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటల ప్రాంతంలో ఈ విషాదం జరిగింది.

హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు

- బద్దలైన భారీ ఆయిల్ ట్యాంకర్
- ఐఆర్‌జీసీ వెల్లడి

టెహ్రాన్, సెప్టెంబరు 15 :
హర్మూజ్ జలసంధిలో ఓ భారీ ఆయిల్ ట్యాంకర్ నౌకా మైన్లను ఢీకొని పేలిపోయినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నేవీ మంగళవారం ప్రకటించింది. 'ఎల్ గియా' అనే ఈ సూపర్ ఆయిల్ ట్యాంకర్, తాము నిషేధించిన మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. ఐఆర్‌జీసీ అధికారిక మీడియా సంస్థ సెపా న్యూస్ కథనం ప్రకారం.. మైన్లను ఢీకొట్టిన వెంటనే ట్యాంకర్‌లో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. నౌక మొత్తం మంటల్లో చిక్కుకుందని, వాటిని అదుపు చేసే ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపింది.

ఈ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, చట్టవిరుద్ధమైన మార్గంలో ప్రయాణిస్తే ఎదురయ్యే ప్రమాదాల గురించి తాము ముందే హెచ్చరికలు జారీ చేశామని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది.

అవి డ్రోన్లు కావు.. పక్షుల గుంపు...

మాస్కో, సెప్టెంబరు 15:
రష్యాఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఐరోపా గగనతలంలో తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ.. నాటో వైమానిక రక్షణ దళాలకు ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది. శత్రు దేశానికి చెందిన విధ్వంసక డ్రోన్ల దండు తమ వైపు దూసుకొస్తోందని భావించి ఒక నాటో సభ్య దేశంలో అత్యవసర హెచ్చరిక జారీ అయింది. కమాండ్ సెంటర్ ఆదేశాలతో అత్యాధునిక యుద్ధ విమానాలు హడావుడిగా గాల్లోకి ఎగిరి వ్యూహాత్మకంగా ముందుకు సాగాయి. అయితే అనుమానాస్పద లక్ష్యం సమీపానికి వెళ్లి పరిశీలించిన పైలట్లకు అసలు నిజం తెలిసి నోరెళ్లబెట్టడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

యూసీసీ వద్దే వద్దు..

- కేంద్రంపై జమ్మూకాశ్మీర్ సీఎం ఫైర్
- ముందు బీజేపీ రాష్ట్రాల్లో అమలు చేయాలంటూ సవాల్

శ్రీనగర్, సెప్టెంబరు 15 (ఎ.ఎం.ఎస్) :
ఏకరూప పౌరస్మృతి (యూసీసీ)ని బీజేపీ దొడ్డిదారిన అమలు చేయడాన్ని మానుకోవాలని జమ్ముకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు, మీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాకుండా, పార్లమెంటులో చట్టం చేసి యూసీసీని అమలు చేయాలని బీజేపీకి సవాలు విసిరారు. మోడీ ప్రభుత్వం దొడ్డిదారిలో కాకుండా, తగిన సంఖ్యా బలం ఉంటే పార్లమెంటులో చట్టం చేయాలని హెచ్చరించారు. పలు రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్‌డిఎలోని అనేక మిత్రపక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయని, అందుకు పార్లమెంటుకు తీసుకువచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారని అన్నారు. బీహార్‌లో యూసీసీ అమలును ఎన్‌డిఎ మిత్రపక్షమైన జేడీ(యు) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని అన్నారు. ఎన్‌డీఎ మిత్రపక్షాలే సిద్ధంగా లేనపుడు .. దేశమంతటా ఎలా అమలు చేయాలని ఆదేశాలివ్వగలరని ప్రశ్నించారు.

కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అమలు చేస్తే, ఆ విధానాన్ని సార్వత్రికం అని అనలేమని అన్నారు. ఇటువంటి అంశంపై నిర్ణయం వ్యక్తిగత రాష్ట్రాల పరిధిలో ఉండకూడదని, పార్లమెంటు ద్వారా జాతీయ స్థాయిలో దీనిని పరిష్కరించాలని" ఆయన అభిప్రాయపడ్డారు. నియంత్రణ రేఖ లేదా వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తతను తగ్గించే ఏ చర్య అయినా మంచి ముందడుగు అని అన్నారు. ముఖ్యంగా ఆ నియంత్రణ రేఖకు సమీపంలో నివసించే ప్రజలకు ఇది ఎంతో మేలు చేస్తుందని, అక్కడ నివసించే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో మనకి అందరికీ తెలుసని అన్నారు. అలాగే భవిష్యత్తుఓల నియంత్రణ రేఖ వెంబడి కూడా పరిస్థితులు మెరుగుపడతాయని తాము ఆశిస్తున్నామని అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని బ్రిక్స్ సదస్సు ఖండించడమనేది భారత విదేశాంగ విధానం సాధించిన విజయమని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.

బీహార్‌లో విద్యార్థుల ఆందోళన



- భారీగా పోలీసుల మొహరింపు

పాట్నా, సెప్టెంబరు 15 (ఎ.ఎం.ఎస్) :
పేపర్ లీక్‌ల ఆరోపణల నేపథ్యంలో బీహార్ పోలీస్ ఎస్ఐ పరీక్ష, 70వ బీపీఎస్సీ పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మంగళవారం పాట్నాలో నిరసన చేపట్టారు. తమ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని, పరీక్షల ప్రక్రియలో దిద్దుబాటు చర్యలు, పారదర్శకత పాటించాలని విద్యార్థులు డిమాండ్ డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తుండగా, నిరసన ప్రదేశంలో భారీ భద్రతను మోహరించారు. ఏకీకృత ఒకేపరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు, జరగబోయే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఈ నెల 2న బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ ప్రకటించారు. అభ్యర్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, సన్నాహాల కోసం కమిషన్‌కు సమయం అవసరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు.

ఈక్రమంలోనే విద్యార్థులు ఆందోళన చేపట్టారు.

నాలుగు దేశాలుగా యునైటెడ్ కింగ్‌డమ్

- సంతకాలు చేసిన ఫస్ట్ మినిస్టర్లు

బ్రిటన్, సెప్టెంబరు 15:
యునైటెడ్ కింగ్‌డమ్ నాలుగు దేశాలుగా విడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. యూకే నియంత్రణ నుంచి బయటకు వచ్చే ఉద్దేశాన్ని ప్రకటిస్తూ.. స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్లు సోమవారం చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. కార్డిఫ్‌లో జరిగిన సమ్మిట్‌లో స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్ రుహాన్ అప్ ఐయార్‌వెర్త్, ఉత్తర ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్ మిచెల్లి ఓ నీల్..ఎంఓయూపై సంతకాలు చేశారు. వీరితోపాటు ఐర్లాండ్ ప్రతిపక్ష నాయకురాలు, సిన్ ఫిన్ పార్టీ అధినేత్రి మేరీ లౌ మెక్‌డొనాల్డ్ సైతం ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు.

అమెరికాకు తలొగ్గినందుకే..

- యూపీఐ ఛార్జీలపై రాహులగాంధీ వ్యాఖ్యలు
- కేంద్రంపై ఆగ్రహం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 (ఎ.ఎం.ఎస్) :
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కీలక ఆరోపణలు చేశారు. అమెరికాకు తలొగ్గి యూపీఐ చెల్లింపులపై చార్జీలు వేస్తున్నారని ఆరోపించారు. ఛార్జీలు వసూలు చేయబోమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రూ. 2,000 పైబడిన వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ను అనుమతించడం చివరికి అధిక చిల్లర ధరలకు దారితీస్తుందని అన్నారు. అమెరికన్ చెల్లింపుల కంపెనీలు చాలా కాలంగా భారతదేశపు జీరోఎమ్‌డిఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయని, ఆ కంపెనీలకు అనుగుణంగా యూపీఐ చెల్లింపులపై చార్జీలు వేయడానికి మోదీ ప్రభుత్వం కూడా మార్గం సుగమం చేసిందని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు. "అమెరికా వాణిజ్య ఒప్పందం విషయంలో మాదిరిగానే, రాజీపడిన ప్రధాని మోదీ మరోసారి అమెరికా ఒత్తిడికి లొంగిపోతున్నారు," అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. మోడీ ప్రభుత్వం యూపీఐపై ఫీజులు విధించడానికి నిశ్శబ్దంగా మరోసారి యూఎస్ కంపెనీలకు తలుపులు తెరిచిందన్నారు.

సాఫ్ట్ టెన్నిస్ క్రీడకు మరింత ప్రోత్సాహం
డి వై ఎస్ ఓ కొత్త ప్రశాంత్

క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేయాలి
ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్
జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలి: పి వెంకటేశ్వరరావు
జిల్లాలో క్రీడాభివృద్ధి కృషి చేయాలి : సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
జిల్లాలో ఘనంగా అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్

వరంగల్ టౌన్, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి) :
సాఫ్ట్ టెన్నిస్ క్రీడను జిల్లాలో మరింత ప్రోత్సహించి, ప్రతిభ కలిగిన క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలని హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన హనుమకొండ-వరంగల్ జిల్లా స్థాయి అస్మిత సాఫ్ట్ టెన్నిస్ బాలికల లీగ్ 2026-27 పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాఫ్ట్ టెన్నిస్ శారీరక దృఢత్వంతో పాటు చురుకుదనం, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని అన్నారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకుని క్రమశిక్షణతో సాధన చేస్తే ఉన్నత స్థాయికి ఎదగవచ్చని సూచించారు. ప్రముఖ వైద్యుడు, వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని అన్నారు. సాఫ్ట్ టెన్నిస్ వంటి క్రీడలకు ప్రోత్సాహం అందించడం ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుజ్జూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో సాఫ్ట్ టెన్నిస్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలు క్రీడాకారులకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళలను క్రీడను ప్రోత్సహించాలని అస్మితా ఆధ్వర్యంలో పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. బాలికల విభాగంలో అండర్ 14 17, సీనియర్స్ మహిళలకు ఈ పోటీలు నిర్వహించామని తెలిపారు. హనుమకొండ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి మాట్లాడుతూ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, పోటీ అనుభవం కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఎల్పీజీ గ్యాస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ పాట్రన్ రవిచంద్ర మాట్లాడుతూ చిన్ననాటి నుంచే క్రీడాకారులకు సరైన శిక్షణ, పోటీ వాతావరణం కల్పిస్తే వారు ఉన్నత స్థాయిలో రాణిస్తారని అన్నారు. సాఫ్ట్ టెన్నిస్ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సీఐ వెంకటనారాయణ, సిరికొండ సుదర్శన్ తదితరులు క్రీడాకారులను అభినందించారు.
కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు, కోచ్‌లు రమేష్, విష్ణువర్ధన్, వరంగల్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్, జుజ్జూరి జితేంద్ర కుమార్, మల్లయ్య, కరిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

రూ.107 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ జిల్లా సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)
పట్టణ కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు సుమారు రూ.850 కోట్లతో వివిధ రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ రహదారులను నిర్మించి, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల్లో ఇప్పటికే 600 మీటర్ల పురోగతి సాధించామని, అవసరమైన అదనపు నిధులను సమకూర్చుకుని జూలై2028 నాటికి సొరంగ మార్గాన్ని పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సొరంగ మార్గం పూర్తితో రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించడమే తన ధ్యేయమని పేర్కొన్నారు నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు రాములబండ గ్రామ సర్పంచ్ శంకర్ మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాజీ నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

గ్రామీణ నిరుద్యోగానికి పరిశ్రమలు యువత అనుసంధానమే పరిష్కారం
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా - 300 కంపెనీలు, 3,500 మందికి ఉద్యోగాలు
ఆఫర్ లెటర్లు అందజేయనున్న మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్/సూర్యాపేట, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి):
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యావంతులైన నిరుద్యోగ యువతకు, ప్రముఖ పారిశ్రామిక సంస్థలకు మధ్య బలమైన అనుసంధానం ఏర్పడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
సెప్టెంబర్ 19న కోదాడలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై మంగళవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కంపెనీల ప్రతినిధులు, వందకు పైగా విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామీణ యువతలో ప్రతిభకు కొదవ లేదు, కానీ ఉద్యోగ అవకాశాలను అందుకునే వేదిక లేదు. ఈ అంతరాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
మునగాల వంటి గ్రామంలో చదివిన ఇంజినీరింగ్ పట్టభద్రుడికి హైదరాబాద్ యువకుడితో సమానంగా కంపెనీలను సంప్రదించే అవకాశం ఉండదు. యువత కంపెనీల వద్దకు చేరుకోలేకపోతే, కంపెనీలనే యువత ముంగిటకు తీసుకురావడమే ఈ జాబ్ మేళా ఉద్దేశం. ఒకే ప్రాంగణంలో ఒక్కో అభ్యర్థికి ఐదు సంస్థల్లో ఇంటర్వ్యూ అవకాశం కల్పిస్తున్నాం.
గత ఏడాది హుజూర్ నగర్ లో 200 కంపెనీలు పాల్గొనగా, ఈసారి 300 కంపెనీలను ఆహ్వానిస్తున్నాం. అపోలో గ్రూప్, GMR, రాంకీ, మహీంద్రా, సిమెంట్, IT, ఫార్మా, నిర్మాణ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు వస్తున్నాయి.
ఈ జాబ్ మేళా ద్వారా 3,500 మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి అక్కడికక్కడే ఆఫర్ లెటర్లు ఇస్తాం. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా వచ్చి ఆఫర్ లెటర్లు అందజేస్తారు.
ఇప్పటికే లక్షన్నర మంది ఉద్యోగార్థులకు బల్క్ మెసేజ్ లు పంపించాం. QR కోడ్ ద్వారా ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి.జాబ్ మేళాకు వచ్చే యువతకు ట్రాఫిక్, పార్కింగ్, భోజన, వసతి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన నేతలతో విస్తృతస్థాయి సమావేశం

సెప్టెంబర్ 17న అన్ని తాండాల్లో సంబరాలు అంబరాన్నంటాలి: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు

సూర్యాపేట, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి):
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట నియోజకవర్గ గిరిజన నేతలతో మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 17న అన్ని తాండాల్లో జరుపుకోనున్న సంబరాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులకు రాజ్యాధికారం కేసీఆర్ తోనే సాధ్యమైంది.
తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. గిరిజనులకు రిజర్వేషన్ 6% నుంచి 10%కి పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది కేసీఆరే. అందుకే 2022లోనే కేసీఆర్ శ్రీకారం చుట్టిన సెప్టెంబర్ 17 గిరిజనులకు పండుగ రోజు. ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న గిరిజన గురుకులాలు కండ్ల ముందే కనబడుతున్నాయి. గిరిజనుల అభివృద్ధి, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కేసీఆర్ దే. కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ, డిక్లరేషన్ పేరుతో మభ్యపెట్టి గిరిజనులను మోసం చేసింది. ఎస్టీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏడాదికి 500 కోట్లు ఇస్తామని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని రంగాలతో పాటు గిరిజనులను కూడా తీవ్రంగా మోసం చేసింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు గిరిజనులంతా ఏకం కావాలి. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు అంతా సిద్ధం కావాలి. ఈ నెల 17న అన్ని తాండాల్లో సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ గిరిజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

యాదాద్రి భువనగిరి జిల్లా,సెప్టెంబర్15(వుదయం):
సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు అధికారులు సమన్వయంతో పనిచేసి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో కార్యక్రమానికి అనుగుణంగా వేదికను ఏర్పాటు చేయడంతో పాటు, వీఐపీలు, అధికారులు, ఇతర అతిథులకు అనుకూలంగా సిట్టింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమ వివరాలతో కూడిన ఆహ్వానాలను ముఖ్య అతిథితో పాటు ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధులకు అందజేయాలని సూచించారు. వేదికను పూలతో అందంగా అలంకరించాలని, కార్యక్రమంలో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. వేడుకలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి అంజిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం
కలెక్టర్ అంకిత్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
యంగ్ ఇండియా పాఠశాల పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)
ప్రజలకు ప్రభుత్వ పథకాలు, సేవలు సకాలంలో అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం దుమ్ముగూడెం మండలం మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
భూ రీ సర్వేను వేగవంతం చేయాలి
మల్కానపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. సుమారు రెండు కిలోమీటర్లు అటవీ ప్రాంతం గుండా నడిచి క్షేత్రస్థాయిలో సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. పాత రికార్డులు, పటాలు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేసి భూ రికార్డుల్లో పూర్తి స్పష్టత తీసుకురావాలని ఆదేశించారు. సర్వే పరిధిలో సుమారు 120 మంది భూములను అనుభవిస్తున్నట్లు అధికారులు వివరించగా, వారి సంఖ్య, భూ వివరాలు, పట్టాదారు పాసుపుస్తకాల పరిస్థితి, రీ సర్వే పురోగతిపై సంబంధిత ఆర్ఐను కలెక్టర్ ప్రశ్నించారు.ఆర్ఐ సరైన వివరాలను స్పష్టంగా అందించలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ రికార్డులు, సర్వే వివరాలపై క్షేత్రస్థాయి అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సంబంధిత ఆర్ఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుమ్ముగూడెం మండలంలో మొత్తం ఎనిమిది గ్రామాల్లో భూ రీ సర్వే చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. లింగాపురం పరిధిలో సుమారు 250 ఎకరాల్లో రీ సర్వే కొనసాగుతున్నట్లు తెలిపారు. మిగిలిన పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
మల్కానపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారుల వారీగా నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల సంఖ్య, వారికి నిర్వహించిన సర్వే వివరాలపై ఎంపీడీవో వివేక్ చంద్రను ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం, సరైన సమాచారం అందించకపోవడంపై ఎంపీడీవోకు కారణాలు తెలపాలని నోటీసు జారీ చేసి, 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
చిన్నబండిరేవు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమగ్ర గురుకుల పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల భవనాలు, తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజనం, క్రీడలు, ఇతర అవసరమైన సౌకర్యాలు సమగ్రంగా అందేలా పాఠశాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ అంకిత్ అన్నారు.
ఈ పర్యటనలో తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో వివేక్ చంద్ర, ఆర్ఐ, సర్వే అధికారులు, రెవెన్యూ, గృహ నిర్మాణ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం తరలింపు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి

జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి

హనుమకొండ,సెప్టెంబర్15 (వుదయం జిల్లా ప్రతినిధి) :
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ పకడ్బందీగా ఉండేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి పౌర సరఫరాలు, సహకార శాఖల అధికారులు, ధాన్యం కొనుగోలు కాంట్రాక్టర్లను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ ఛాంబర్ లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన దాన్యాన్ని కేటాయించిన రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ పై జిల్లా పౌర సరఫరాల శాఖ, ధాన్యం కాంట్రాక్టర్లతో సమావేశాన్ని అదనపు కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం తరలించే వాహనాలకు తప్పనిసరిగా జీపీఎస్ ను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం తరలింపులో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. స్టోరేజ్ పాయింట్లలో ధాన్యం నిల్వ అవసరాలకు ఉపయోగపడే స్థలాలను సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. సీజన్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల డ్రైవర్ల సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఉపయోగంలో లేని ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్ళను స్టోరేజ్ పాయింట్లుగా వినియోగించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహేందర్, జిల్లా సహకార అధికారి మోహన్, సివిల్ సప్లై డీటీలు భద్రు నాయక్,నాగేంద్రప్రసాద్, భాస్కర్ రెడ్డి, ధాన్యం కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

అక్టోబర్ 4న జిల్లా మేనేజింగ్ కమిటీ ఎన్నికలు
– జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి) :
భారత రెడ్‌క్రాస్ సొసైటీ ములుగు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షులు బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర రెడ్‌క్రాస్ సొసైటీ ఆదేశాల మేరకు ములుగు జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ ఎన్నికలను అక్టోబర్ 4న నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, నిర్ణీత కాలపట్టిక ప్రకారం నిర్వహించాలని సూచించారు. అర్హులైన సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ఓటర్ల జాబితా పరిశీలన,
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల అధికారిగా ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు ధర్మ నాయక్‌ను, ఎన్నికల పరిశీలకుడిగా జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఎం. సంపత్‌రావును నియమించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 19న తుది ఓటర్ల జాబితాతోపాటు ఎన్నికల ప్రకటన విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, ఒక్కో నామినేషన్‌కు తిరిగి చెల్లించని డిపాజిట్‌గా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 25న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారని వెల్లడించారు. అవసరమైతే అక్టోబర్ 4న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారని తెలిపారు. అనంతరం జిల్లా శాఖ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడి ఎన్నికను అదేరోజు నిర్వహిస్తారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి – ఎంపీ కడియం కావ్య

జనగామ, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి) :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోని అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని వరంగల్ ఎంపీ, దిశా కమిటీ ఛైర్పర్సన్ కడియం కావ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వివిధ శాఖల అభివృద్ధి పనులపై నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ సమావేశంలో ఆమె సమీక్షించారు. సమావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ప్రభుత్వం నిషేధించిన 'పారాక్వాట్' గడ్డిమందు అమ్మకాలు, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలి.విద్య, వైద్యం కోసం విద్యార్థుల్లో రక్తహీనత, మానసిక సమస్యలను పాఠశాల స్థాయిలోనే గుర్తించి చికిత్స అందించాలి. ప్రభుత్వ పాఠశాలలకు సీసీ కెమెరాలు, అంగన్‌వాడీలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారి 163 రోడ్డు సమస్యలు, రాఘవాపురం వద్ద వర్షపు నీటి నిల్వ సమస్యను వెంటనే పరిష్కరించాలి. రక్షణ, మత్తుపదార్థాలు, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలి. పాఠశాలల్లో 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్'పై అవగాహన కల్పించాలి. క్షీర విప్లవం, మత్స్య రంగాలు జిల్లాలో తగ్గిన పాల ఉత్పత్తిని పెంచేందుకు, చేపల పెంపకాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. పట్టణ మురుగునీరు నెల్లుట్ల చెరువులోకి చేరకుండా వెంటనే ఎస్టీపీ (STP) పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా అభివృద్ధితో పాటు విద్యా, వైద్య రంగాలలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తీసుకుంటున్న ప్రత్యేక చొరవను ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు.
కలెక్టర్, డీసీపీ రాజమహేంద్ర నాయక్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీసీ టీవీల ఏర్పాటు, భరోసా కేంద్రాల సేవల వివరాలను వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్షాలోం, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల వివరాల సవరణ, హియరింగ్ ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మహబూబాబాద్, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి) :
మహబూబాబాద్ మండలం, పట్టణ పరిధిలోని అమనగల్, బలరాం తండా, 16వ వార్డు, గుమ్మడూరు ప్రాంతాలలో కొనసాగుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) హియరింగ్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లకు నిర్వహిస్తున్న విచారణ (హియరింగ్) తీరును పరిశీలించి, బూత్ లెవెల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా పకడ్బందీగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నోటీసులు పొందిన ఓటర్లు తమ వద్ద ఉన్న 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకదానితో కేటాయించిన తేదీల్లో హాజరై వివరాలు నిర్ధారించుకోవాలని సూచించారు. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యంగా డబుల్ ఓటింగ్, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సవరణ ప్రక్రియనువినియోగించుకొని, ఇంకా మ్యాపింగ్ చేసుకోని వారు వెంటనే తమ సమాచారంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటును భద్రపరుచుకోవాలని కోరారు. పర్యటనలో కలెక్టర్‌తో పాటు తహసీల్దార్ రాజేశ్వర్, ఎన్నికల విభాగపు అధికారులు పాల్గొన్నారు.

దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి
ఈర్ల కుమార్ మాదిగ

వరంగల్ సిటీ, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి) :
ఈ నెల 24న వరంగల్ జిల్లా కేంద్రంలోని పోచమ్మమైదాన్ (రత్న హోటల్ ఎదురుగా ఉన్న కార్మిక శాఖ మైదానం) లో నిర్వహించనున్న దళిత క్రైస్తవ ఐక్య వేదిక (DCIV) మొదటి ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఈర్ల కుమార్ మాదిగ పిలుపునిచ్చారు.
కాశీబుగ్గలో జరిగిన సమావేశంలో DCIV సంస్థాగత నిర్మాణంలో భాగంగా పలువురు నియోజకవర్గ, మండల ఇన్చార్జీలను ఏకగ్రీవంగా ఎన్నుకుని నియామక పత్రాలు అందజేశారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం మరియు గ్రామస్థాయి వరకు సంస్థ బలోపేతమే లక్ష్యంగా కొత్త కమిటీలు పనిచేయాలని ఆయన సూచించారు.
ఎన్నుకోబడిన బాధ్యులు:
ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్: డాక్టర్ సింగారపు సునీల్, వరంగల్ తూర్పు: ఎం.కె. బాబు (ఇన్చార్జ్), సిలువేరు నగేష్ (కన్వీనర్) వరంగల్ తూర్పు PIV ఇన్చార్జ్ ఎర్ర ఏలీయా, నర్సంపేట ఇన్చార్జ్ ఎర్రోళ్ల బాబు, పరకాల, గీసుగొండ ఇన్చార్జ్ నాగారపు స్వామి, వరంగల్ మండల ఇన్చార్జ్ జన్ను యోసేప్ రాజ్, వరంగల్ యూత్ కన్వీనర్ జన్ను ప్రశాంత్,పాలకుర్తి, తొర్రూరు ఇన్చార్జ్ మహేందర్, చెన్నారావుపేట మండల ఇన్చార్జ్ పసునూరి యాకోబు, హన్మకొండ జిల్లా కన్వీనర్ మాతంగి రాజు ఈ కార్యక్రమంలో పాస్టర్ సింగారపు సునీల్, సందేల లాజర్ పాల్గొన్నారు.

పాఠశాల విద్య భవిష్యత్తుకు పునాది

- షేర్ ది విజన్ సంస్థను అభినందించిన మంత్రి వివేక్, కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల /రామకృష్ణాపూర్/ సెప్టెంబర్ 15(వుదయం ప్రతినిధి)

విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రోత్సాహం అవసరమని రాష్ట్ర కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, లంచ్ బాక్సులు, ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.షేర్ ది విజన్ ఫౌండేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి విద్యార్థులకు సామగ్రిని అందజేశారు. అనంతరం విద్యార్థులతో వారు మాట్లాడి వారి చదువు, పాఠశాలలోని సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.పాఠశాల విద్య భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంకేతిక రంగాల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు.ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో సేవా సంస్థలు అందిస్తున్న సహకారం అభినందనీయమని మంత్రి అన్నారు. గురుకుల పాఠశాలల్లో మెరుగైన విద్య, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి, అధికార ప్రతినిది అబ్దుల్ అజీజ్, జిల్లా కార్యదర్శి గోపతి బానేష్,పట్టణ అధ్యక్షులు వోడ్నాల శ్రీనివాస్, పట్టణ మాజీ అధ్యక్షులు పల్లె రాజు, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి బత్తుల వేణు,కౌన్సిలర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది, షేర్ ది విజన్ ఫౌండేషన్ ప్రతినిధి పి. నారాయణ, ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

చదువుకున్న బడికి తిరిగి వచ్చి...

జ్ఞాపకాల ఒడిలో మునిగిపోయిన షబ్బీర్ అలీ

- తాను విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేయించిన కామారెడ్డి ముద్దుబిడ్డ

కామారెడ్డి, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి):-

ఒక మనిషి జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా... తనను తీర్చిదిద్దిన పాఠశాల జ్ఞాపకాలను మాత్రం ఎప్పటికీ మరచిపోలేడని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. తాను విద్యనభ్యసించిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఇన్‌చార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, తాను 1971లో విద్యనభ్యసించిన ఈ పాఠశాల తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నారు. "నేను చదువుకున్న బడి ఇది. ఈ పాఠశాల నాకు కేవలం ఒక విద్యాలయం కాదు... నా జీవితానికి పునాది వేసిన ప్రదేశం. ఇక్కడి నుంచే నా ప్రయాణం ప్రారంభమైంది. అందుకే ఈ బడికి ఏదో ఒక మంచి చేయాలనే తపన ఎప్పటినుంచో ఉంది" అని ఆయన భావోద్వేగంగా అన్నారు. తాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, తనతో కలిసి చదువుకున్న మిత్రులను, ఆ పాఠశాల జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోలేనని తెలిపారు. తాను చదువుకున్న పాఠశాలకు తిరిగి వచ్చి, అదే ప్రాంగణంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు,ప్రస్తుత విద్యార్థులను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తనతో కలిసి చదువుకున్న మిత్రులను ఎన్నో సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో కలుసుకోవడం మరపురాని అనుభూతిగా అభివర్ణించారు. ఈ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలి. వారు ఉన్నత స్థాయికి ఎదిగి, తమ పాఠశాలకు, తమ సమాజానికి తిరిగి సేవ చేయాలి" అని షబ్బీర్ అలీ ఆకాంక్షించారు.కామారెడ్డి బాయ్స్ స్కూల్ అభివృద్ధి అవసరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేకంగా కృషి చేశానని షబ్బీర్ అలీ తెలిపారు. ప్రభుత్వ నిధులతో పాటు పాఠశాల అభివృద్ధికి అవసరమైన చోట తన వంతుగా కూడా సహకరిస్తానని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. చదువు నేర్పిన బడికి మనం రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని పూర్తిగా తీర్చలేకపోయినా... మనకు చేతనైనంత మంచి చేయడం ప్రతి పూర్వ విద్యార్థి బాధ్యత" అని ఆయన అన్నారు.ఇన్‌చార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఒక వ్యక్తి తాను చదువుకున్న పాఠశాలను గుర్తు పెట్టుకుని, దాని అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. కామారెడ్డి బాయ్స్ స్కూల్‌కు రూ.5 కోట్ల నిధులు తీసుకురావడంలో షబ్బీర్ అలీ ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయమని అన్నారు. నూతన భవనం పూర్తయిన తర్వాత ఈ పాఠశాల మరింత మెరుగైన విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ, తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి షబ్బీర్ అలీ చూపుతున్న శ్రద్ధ స్ఫూర్తిదాయకమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ, .జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, కామారెడ్డి బాయ్స్ స్కూల్‌కు నూతన భవనం నిర్మించడం ద్వారా విద్యార్థులకు మరింత మెరుగైన, ఆధునిక విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని అన్నారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కృషిని అభినందించారు.

'బడిని మరచిపోని బిడ్డ'

తాను చదువుకున్న పాఠశాలను మరచిపోకుండా, అదే పాఠశాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడంతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్న షబ్బీర్ అలీపై పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు అభినందనలు వ్యక్తం చేశారు.జీవితంలో ఎంత ఎదిగినా తనకు విద్యనందించిన పాఠశాలను గుర్తుంచుకుని, భవిష్యత్ తరాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఆలోచన "చదువు ఇచ్చిన బడికి రుణం తీర్చుకోవాలనే గొప్ప మనసుకు నిదర్శనం" అని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ కొయ్య బొమ్మల సంరక్షణకు

ప్రత్యేక చర్యలు

- పొనికి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం.. పుష్కరాల్లో విక్రయాలు, ప్రదర్శనకు స్టాళ్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ జిల్లా 15 సెప్టెంబర్ ,2026 (వుదయం ప్రతినిధి)

నిర్మల్ కొయ్య బొమ్మల కళను పరిరక్షిస్తూ, కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు.మంగళవారం నిర్మల్ పట్టణంలోని కొయ్య బొమ్మల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొయ్య బొమ్మల చరిత్ర, తయారీ విధానం, మార్కెటింగ్, కళాకారుల పరిస్థితి, పొనికి కర్ర లభ్యత తదితర అంశాలపై నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్ కొయ్య బొమ్మలకు దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కళ ద్వారా నిర్మల్ జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని, తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బొమ్మల తయారీకి ప్రధానంగా ఉపయోగించే పొనికి చెట్ల పెంపకానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలను నిర్మల్ కొయ్య బొమ్మల మార్కెటింగ్‌కు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బాసరలో రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగా కొయ్య బొమ్మల ప్రదర్శన, విక్రయాల కోసం ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొయ్య బొమ్మల కళ అభివృద్ధి, కళాకారులకు మరింత ప్రోత్సాహం, మార్కెటింగ్ అవకాశాల పెంపు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ పరిశీలనలో డీపీవో శ్రీనివాస్, డీవైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవి బాబు, తహసీల్దార్ రాజు, అధికారులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.

గంజాయిసాగు,రవాణా,నిల్వ చేసే వారిపై

కఠిన చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ నితికా పంత్.

- స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారుగా కోటి 25 లక్షలు

ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1,245 గంజాయి మొక్కలు మరియు 11 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ డి.ఎస్.పి అశోక్ ఆధ్వర్యంలో సిఐ రమేష్,ఎస్ఐ రవి తనిఖీలు చేపట్టారు. ఈ నెల 13 న జైనూర్ ఎస్ఐ జి. రవికుమార్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పట్నాపూర్ మెయిన్ రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన అంబురె పుండలీక్ ను తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న టవల్‌లో దాచిన 11 గ్రాముల ఎండు గంజాయి గుర్తించారు. ప్రభుత్వ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.దర్యాప్తులో అంబురె పుండలిక్ తన కుమారుడు తో ,కలిసి తమ వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను అక్రమంగా సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం లభించింది.దీంతో పోలీసులు వ్యవసాయ విస్తరణ అధికారి మరియు ప్రభుత్వ పంచ సాక్షుల సమక్షంలో వ్యవసాయ భూమిని తనిఖీ చేయగా,అక్కడ పెద్ద సంఖ్యలో గంజాయి మొక్కలు గుర్తించారు.మొత్తం 1,245 గంజాయి మొక్కలను వేర్లతో సహా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ. ఒక కోటి 25 లక్షలు. (1.25కోట్లు)/గా అంచనా వేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దర్యాప్తులో సేకరించిన ఆధారాల మేరకు

నిందితుల వివరాలు

1)అంబురే పుండలిక్

2) అంబురే రమేష్‌లను 14.09.2026న అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

గంజాయి,ఇతర మాదకద్రవ్యాల అక్రమ సాగు,రవాణా మరియు విక్రయాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

గంజాయి సాగు చేసే వారిపై నిఘా వేసి ,అప్రమత్తంగా ఉండి అదుపులోకి తీసుకున్నందుకు

జైనూర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నితికా పంత్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డి.ఎస్పి. అశోక్,జైనూర్ సిఐ రమేష్, ఎస్ఐ రవి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

వైభవంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం

పెద్దపల్లి, సెప్టెంబర్ -15 (వుదయం ప్రతినిధి)

జిల్లాలో సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఘనంగా, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మాట్లాడుతూ సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, ఆహ్వానితులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకల ప్రాంగణంలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, అత్యవసర సేవలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. వైద్య బృందాలను అందుబాటులో ఉంచడంతో పాటు అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను ప్రోటోకాల్ ప్రకారం సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులకు సకాలంలో అందించాలని అన్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వేడుకల సందర్భంగా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బందోబస్తు తదితర ఏర్పాట్లను పోలీస్ శాఖ పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను ముందుగానే పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, సంబంధిత జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పూజల పేరుతో భయపెట్టి రూ.81 వేల వసూలు

- బ్లాక్ మ్యాజిక్ పేరుతో బెదిరింపులు.. భార్యాభర్తల అరెస్ట్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి):

పూజల పేరుతో కుటుంబ సమస్యలు పరిష్కరిస్తామని నమ్మించి బ్లాక్ మ్యాజిక్ పేరుతో భయపెట్టి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా వద్వా తాలూకా పెద్బాగ్ గ్రామానికి చెందిన సలీం సయ్యద్ @ సలీం బషీర్ సయ్యద్ (40) పూజల ద్వారా కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానని బాధితుడిని నమ్మించినట్లు డీఎస్పీ తెలిపారు. సలీం తొలుత బాధితుడి ఇంటి వద్ద పూజలు నిర్వహించాడని, అనంతరం బంగారం, వెండి కొనుగోలు చేయించినట్లు చెప్పారు. మరిన్ని పూజా సామగ్రి అవసరమని చెప్పి బాధితుడిని యవత్మాల్‌కు తీసుకెళ్లి భస్మం తదితర పూజా సామగ్రి పేరుతో రూ.81,600 చెల్లింపజేసినట్లు వెల్లడించారు.అనంతరం మరో రూ.1.32 లక్షలు అవసరమని సలీం చెప్పాడని, పూజలు చేయకపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రాణహాని జరుగుతుందని భయపెట్టినట్లు తెలిపారు. నిందితుల వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడని డీఎస్పీ తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సలీం సయ్యద్‌తో పాటు అతని భార్య సయ్యద్ షమా (46)ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. సయ్యద్ షమా కూడా పెద్బాగ్ గ్రామం, వద్వా తాలూకా, సంగ్లీ జిల్లా, మహారాష్ట్రకు చెందినవారని తెలిపారు.మూఢనమ్మకాలను ఆసరాగా చేసుకుని ప్రజలను భయపెట్టి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ధర్మపురిలో జగన్నాథుడిగా వెలసిన గణపయ్య

- ఆకట్టుకుంటున్న 35 అడుగుల భారీ మట్టి విగ్రహం

ధర్మపురి సెప్టెంబర్15(వుదయం ప్రతినిధి):

ధర్మపురి పట్టణంలోని చింతా మణి చెరువు కట్టపై వింగ్స్ శివసేన యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యా వరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మట్టితోనే ఈ విగ్రహాన్ని రూపొందించడం విశేషం. కలకత్తాకు చెందిన 8 మంది నిపుణులైన కార్మికులు సుమారు రెండు నెలల పాటు శ్రమించి ఈ అద్భుత ప్రతిమను తయారు చేశారు.

సాంప్రదాయ రూపానికి భిన్నంగా పూరీ జగ న్నాథ స్వామి రూపంలో గణప య్యను తీర్చిదిద్దడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకానికి దూరంగా, పర్యావరణానికి హాని కలగకుండా తీర్చిదిద్దిన ఈ విగ్రహ నిర్మాణానికి మొత్తం రూ.3 లక్షల వ్యయం అయిందని నిర్వాహక యువకులు తెలి పారు.నిమజ్జన సమయంలో నీటి వనరులు కలుషితం కాకుండా పూర్తిగా మట్టితోనే ఈ భారీ విగ్రహాన్ని నిర్మించి ఆదర్శం గా నిలిచారు. కలకత్తా శిల్పులు అత్యంత నైపుణ్యంతో జగన్నా థ స్వామి ఆభరణాలు, రూపం స్పష్టంగా కనిపించేలా రెండు నెలల పాటు శ్రమించి తీర్చిది ద్దారు.వింగ్స్ శివసేన యూత్ సభ్యులు ప్రతి ఏటా భిన్నమైన ఆలోచనలతో వేడుకలను నిర్వ హిస్తూ,ఈ ఏడాది జగన్నాథుని థీమ్‌తో సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని అందించారు.

చింతామణి చెరువు కట్ట ప్రాం తం ప్రధాన ఆకర్షణ కేంద్రంగా మారడంతో, స్థానికులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా భారీగా తరలివచ్చి స్వామివా రిని దర్శించుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా తగిన ఏర్పాట్లు చేశారు.

నేటి నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు

ఉచిత కంటి పరీక్షలు...

జగిత్యాల సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

జాతీయ అంధత్వ నివారణ మరియు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆధ్వర్యంలో నేటి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా రెండు టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ టీమ్ ల ద్వారా జిల్లాలో ఉన్న 41930 మంది 6వ తరగతి నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు అందులో భాగంగా మంగళవారం టి ఎస్ మోడల్ స్కూల్ నూకపల్లి లోని దాదాపు మూడు వందల మంది విద్యార్థులు లకు కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న 22 మంది విద్యార్థులను గుర్తించడం జరిగింది వీరికి త్వరలో ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ రాజేందర్ రెడ్డి తెలిపారు

కరీంనగర్ ఏసీపీ కార్యాలయ తనిఖీలో

డీఐజీ సన్‌ప్రీత్ సింగ్

కరీంనగర్ సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి):

వార్షిక తనిఖీల్లో భాగంగా కరీంనగర్ టౌన్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎసిపి కార్యాలయాన్ని మంగళవారం సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ, రాజన్న జోన్3 డీఐజీ (HFAC) శ్రీ సన్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్‌తో కలిసి తనిఖీ చేశారు. కార్యాలయానికి చేరుకున్న ఉన్నతాధికారులకు పోలీస్ అధికారులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.ఈ తనిఖీల్లో భాగంగా కార్యాలయ పరిధిలోని నేరాల రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అలాగే రానున్న వినాయక చవితి (గణేష్ చతుర్థి) వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ సి.హెచ్. వెంకటస్వామి, టౌన్ ఇన్‌స్పెక్టర్లు రామచందర్ రావు, తిరుమల్, పుల్లయ్యలతో పాటు డివిజన్ పరిధిలోని ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన విజయ్

- సన్మానించిన వాలీబాల్ క్రీడాకారులు.

బెజ్జూర్ (వుదయం ప్రతినిధి)

బెజ్జూర్ నూతన ఎస్సైగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు.బెజ్జూర్ మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై విజయ్ ని నేడు వాలీబాల్ క్రీడాకారులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. యువకుల ఉద్దేశించి ఎస్ఐ విజయ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి చూపాలని,గ్రామ అభివృద్ధిలో,క్రీడల అభివృద్ధిలో తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని

ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు తదితరులు ఉన్నారు.

గణేశ్ ఉత్సవాలకు కలెక్టర్, ఎస్పీకి ఆహ్వానం

వేములవాడ, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి) :

పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గణపతి నవరాత్రి ఉత్సవాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే లను ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు మంగళవారం కలిసి ఆహ్వానించారు.ఉత్సవాలకు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కోడెల సంరక్షణపై శ్రద్ధ పెట్టాలి

- తిప్పాపూర్ గోశాలలో వసతులను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్.

వేములవాడ, సెప్టెంబరు 15 (వుదయం ప్రతినిధి) :

తిప్పాపూర్ గోశాలలో కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కోడెల పంపిణీ అనంతరం గోశాలలోని అన్ని షెడ్లను పరిశీలించారు. ఒక్కో షెడ్‌లో ఉన్న కోడెల సంఖ్య, వాటికి అందిస్తున్న ఎండు, పచ్చిగడ్డి, దాణా, నీటి వసతి గురించి ఆరా తీశారు.కోడెలకు సమయానుకూలంగా పశుగ్రాసం, దాణా, నీరు అందించాలని, గోశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్న కోడెలను ప్రత్యేక షెడ్‌లో ఉంచి మెరుగైన దాణా, వైద్యం అందించాలని ఆదేశించారు. షెడ్లలో అవసరమైన చోట్ల అదనపు కూలర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ కేఎస్బీ కుమారి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీధర్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

ఐ.డీ.ఓ.సీలో వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజలు

నిజామాబాద్,,సెప్టెంబర్15 (వుదయం ప్రతినిధి)

వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణం(కలెక్టరేట్)లో ప్రతిష్ఠించిన వినాయకుడికి మంగళవారం అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీఆర్ఓ గీత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ప్రసాదం స్వీకరించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా, వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా పూజాదికాలు జరిపించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. విఘ్నాలు తొలగించే ఆది దేవుడు విఘ్నేశ్వరుని కృపతో అంతటా శాంతి సౌభాగ్యాలు సమకూరాలని అదనపు కలెక్టర్ భుజంగరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏ.ఓ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

నేడు పేట జిల్లాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన

నారాయణపేట సెప్టెంబర్ 15(వుదయం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈ నెల 16న నారాయణపేట జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ బుధవారం ఉదయం 10 గంటలకు నారాయణపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ తో పాటు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.సమీక్ష సమావేశానికి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డీసీఓలు,ఆర్సీఓలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర అధికారులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.

విద్యార్థులకు యూనిఫామ్, బెల్ట్ ల పంపిణీ

మెదక్ జిల్లా వుదయం

నిజాంపేట మండల పరిధిలోని కాశీంపూర్ తాండ ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్ తో పాటు బెల్ట్ లను గ్రామ సర్పంచ్ రామచందర్ నాయక్ చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంపత్ కుమార్, ప్రీప్రైమరీ ఇన్‌స్పెక్టర్ స్వరూప, పాల్గొన్నారు.

వైద్య విద్యార్థిని నీ అభినందించిన బిఆర్ ఎస్ నేత కానుగుల జోగయ్య

వెల్దండ సెప్టెంబర్ 15 (వు దయం)

మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోసీటు సాధించింది ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య గుద్దేటి సరితను శాలువాలు కప్పి సన్మానించి అభినందించారు విద్యార్థి చదువుకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందజేస్తామని అన్నారు 5000 వేల రూపాయలు విద్యార్థినికి అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ లింగం మాజీ సర్పంచ్ గుద్దేటి ప్రభాకర్ మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్ వార్డు నెంబర్ సభ్యులు శేఖర్ మాజీ వార్డు సభ్యులు నారాయణరెడ్డి సీనియర్ జంగా చారి ఈదులపల్లి జగన్ జోగు రవికుమార్ వెంకటయ్య సురేష్ తదితరులు పాల్గొన్నారు

విఘ్నేశ్వరుడిని పూజించిన ఎమ్మెల్యే బీఎంఆర్

తాండూరు:

పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (బీఎంఆర్) తొలిపూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని, ప్రతి కుటుంబంలో సంతోషం, సౌభాగ్యాలు వెల్లివిరియాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి కౌన్సిలర్లు కాంగ్రెస్ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, క్యాంప్ కార్యాలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

సంగారెడ్డి వుదయం :

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాలు సమర్పించి స్వామివారి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు.వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రోత్సహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి, చింత సాయినాథ్, కొండల్ రెడ్డి, విఠల్, జీవీ శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, ఆంజనేయులు, శ్రవణ్ రెడ్డి, హరి ప్రసాద్, రవి తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చాళుక్యుల కాలం నాటి అరుదైన విగ్రహం

- **ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక క్షేత్రం**
- **ఒకే శిలలో... మహాగణపతి**

నాగర్ కర్నూల్, సెప్టెంబరు 15 - వుదయం బ్యూరో:



నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం అవంచ గ్రామంలో ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఏకశిలా మహాగణపతి విగ్రహం అరుదైన ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. చుండుబిల్లి తీరాన, పచ్చని పొలాల మధ్య, సుమారు 34 అడుగుల ఎత్తైన ఒకే బండరాయిపై చెక్కబడిన ఈ భారీ గణనాథుని రూపం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేశంలోనే అత్యంత ఎత్తైన ఏకశిలా గణపతి విగ్రహాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, విడి విడిగా రాతి ముక్కలను తయారు చేసి అతికించకుండా, ఒకే శిలలో గణపతి పూర్తి ఆకృతిని అత్యంత నైపుణ్యంతో మలచడం. శిల్పి చేతి పనితనం, కళా చాతుర్యం ప్రతి శిల్పంలో కనిపిస్తుంది. గణపతి కిరీటం, ఆభరణాలు, చేతిలోని ఆయుధాలు, వాహనం వంటి సూక్ష్మ వివరాలను కూడా ఒకే రాయిపై చెక్కడం అప్పటి శిల్పుల ప్రతిభకు నిదర్శనం. ఈ శిల్పకళా నైపుణ్యానికి స్థానికులు, సందర్శకులు ముగ్ధులవుతున్నారు.

స్థానిక కథనాల ప్రకారం, ఈ విగ్రహం 12వ శతాబ్దంలో చాళుక్యుల పాలనా కాలానికి చెందినదిగా చెబుతున్నారు. చాళుక్య రాజులు కళలు, శిల్పకళలను ఎంతో ప్రోత్సహించేవారు. వారి కాలంలోనే అనేక ఆలయాలు, శిల్పాలు నిర్మించబడ్డాయి. అవంచ గణపతి కూడా అదే కాలంలో చెక్కబడి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన శాసనాలు, లిఖితపూర్వక ఆధారాలు ఇంకా పూర్తిగా లభించలేదు. ఈ విగ్రహం చారిత్రక నేపథ్యంపై పురావస్తు శాఖ మరింత లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, పర్యాటక ఆకర్షణ

ప్రకృతి సౌందర్యం మధ్య, ప్రశాంత వాతావరణంలో కొలువుదీరిన గణనాథుని దర్శించుకునేందుకు నాగర్ కర్నూల్ జిల్లాతో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల వంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా వినాయక చవితి పండుగ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు, గణపతి హోమాలు, అభిషేకాలు, భజనలు, అన్నదాన కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది.

ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు ఈ క్షేత్రం క్రమంగా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి ప్రశాంతత, నది ఒడ్డున ఉన్న అందమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. అయితే సరైన రహదారి సౌకర్యం, తాగునీరు, విశ్రాంతి గదులు వంటి మౌలిక వసతులు ఇంకా మెరుగు పరచాల్సి ఉంది. ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని గుర్తించి, పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసి, విస్తృత ప్రచారం కల్పిస్తే రాష్ట్రంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.

వీరభద్ర ఆలయంలో జిల్లా జడ్జి ప్రత్యేక పూజలు

సంగారెడ్డి వుదయం :

సంగారెడ్డి న్యూ బస్టాండ్ ఆవరణలోని భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా జిల్లా జడ్జి భవాని చంద్ర కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న జిల్లా జడ్జికి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు జిల్లా జడ్జిని సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సఖి సెంటర్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్

నారాయణపేట సెప్టెంబర్ 15(వుదయం ప్రతినిధి)

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద ఉన్న సఖి (వన్ స్టాప్) సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సఖి సెంటర్‌లోని షెల్టర్ గది, కౌన్సిలింగ్ గది, మీటింగ్ హాల్‌తో పాటు పై అంతస్తులో నిర్వహిస్తున్న షీ టీం విభాగాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి డీ డబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్‌తో కలిసి సఖి సెంటర్ సిబ్బందితో మాట్లాడి కేంద్రం నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.

సెంటర్‌లోని హాజరు రిజిస్టర్, వివిధ రికార్డులను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు సఖి సెంటర్ ద్వారా ఎంతమంది బాధితులకు సేవలు అందించారనే వివరాలతో పాటు, గత నెల రోజులుగా ఎంతమంది బాధితులు సెంటర్‌ను ఆశ్రయించారనే సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

సెంటర్‌కు ఎక్కువగా ఎలాంటి కేసులు వస్తున్నాయని, బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు ఎన్ని నమోదయ్యాయని కలెక్టర్ ప్రశ్నించగా, వివాహాల సీజన్‌లో బాల్య వివాహాలకు సంబంధించిన కేసులు ఎక్కువగా వస్తుంటాయని సెంటర్ బాధ్యురాలు క్రాంతిరేఖ వివరించారు. సఖి సెంటర్‌లో నమోదైన గృహ హింస, లైంగిక దాడులు, వరకట్న వేధింపులు, పోక్సో, అదృశ్యం, అపహరణ, మోసం, ప్రేమ వివాహాలు, ఆశ్రయం కల్పించిన కేసులు, కౌన్సిలింగ్, వైద్య సేవలు, ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బాధితులకు సఖి సెంటర్‌లోనే భోజనం అందించేలా కిచెన్ గదిని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే సెంటర్ పై అంతస్తులో నిర్వహిస్తున్న షీ టీం విభాగాన్ని ఇతర అనువైన ప్రదేశానికి తరలించే అంశంపై డీ డబ్ల్యు ఓ తో చర్చించారు.కోస్గి ప్రాంతం నుంచి వచ్చే బాధితులకు నారాయణపేట కంటే మహబూబ్‌నగర్‌కు చేరుకోవడం సులభంగా ఉంటుందని పేర్కొన్న కలెక్టర్, మహబూబ్‌నగర్ సఖి సెంటర్ నిర్వాహకులతో మాట్లాడి కోస్గి ప్రాంతానికి చెందిన బాధితులకు అక్కడే అవసరమైన ఆశ్రయం, సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డీ డబ్ల్యు ఓ కు సూచించారు.

అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి సంబంధించిన కేసుల సంఖ్య, గత రెండు నెలల్లో నమోదైన కేసుల పూర్తి వివరాలను తనకు సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.సఖి సెంటర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని డీ డబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బాధితులకు అవసరమైన సేవలు సత్వరమే అందేలా సఖి సెంటర్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆమె సూచించారు.

పోలీసు శాఖ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు & అన్నదాన కార్యక్రమం

వనపర్తి సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్నదానంవినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలతో పాటు భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన మరియు సురక్షిత వాతావరణంలో నిర్వహించుకొంటూ పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్., అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథునికి ఉత్సవాల్లో రెండవ రోజు అన్నదాన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్., ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు

అనంతరం ఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు, సిబ్బందికి అన్నప్రసాదాన్ని వడ్డించి . పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ ఐకమత్యం, సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజలకు నమ్మకమైన పోలీసింగ్ అందించడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి సమస్యలను సానుభూతితో విని, తక్షణమే స్పందించేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సోదరభావంతో జరుపుకోవాలని ఎస్పీ గారు కోరారు. ఉత్సవాల సందర్భంగా నిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను పాటిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే పండుగలను మరింత ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవచ్చని, భక్తి, భద్రత, బాధ్యతతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేద్దామని ఎస్పీ గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పీ, గిరిబాబు, వనపర్తి సీఐ, సుగంధరత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్సై, హరిప్రసాద్,స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, పర్వతాలు, సీసీఎస్ ఎస్సై, వెంకటేశ్వర్లు, డిసీఆర్బి ఎస్సై, తిరుపతి రెడ్డి, రిజర్వ్ సబ్ఇన్స్పెక్టర్లు, వినోద్, మగ్దూం బారీ, ట్రాఫిక్ ఎస్సై సురేందర్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, గోవింద్, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ సేవలపై కలెక్టర్ కుష్బూ గుప్త ఆకస్మిత తనిఖీలు

మహబూబ్ నగర్ సెప్టెంబర్ 15(వుదయం ప్రతినిధి)

కోయిలకొండ మండల పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మండల కేంద్రంలోని ఎం.పి.డి.ఓ కార్యాలయం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి), బి.సి బాలుర సంక్షేమ వసతి గృహం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాలు, సంస్థల్లో అందుతున్న సేవలు, సిబ్బంది హాజరు,వైద్య సేవలు, మందుల లభ్యత, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, పారిశుద్ధ్య పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు.ఎం.పి.డి.ఓ కార్యాలయంలో పిటిషన్లు, సిబ్బంది హాజరు పరిశీలన ముందుగా ఎం.పి.డి.ఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన పిటిషన్లు, దరఖాస్తులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ కార్యదర్శుల ఆన్‌లైన్‌లో నమోదవుతున్న హాజరు వివరాలను తనిఖీ చేశారు. డైలీ సిట్యుయేషన్ రిపోర్ట్ (డి.ఎస్.ఆర్), ఫేస్ రికగ్నిషన్ ద్వారా నమోదవుతున్న హాజరు వివరాలను ఎం.పి.డి.ఓ లాగిన్‌లో పరిశీలించారు.అనంతరం కార్యాలయానికి వచ్చిన బూరుగుపల్లి సర్పంచ్‌తో కలెక్టర్ మాట్లాడి గ్రామంలో పెండింగ్ బిల్లులు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, మంజూరైన నిధులు, చేపట్టిన పనులు, నిధుల వినియోగం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామీణ యాప్‌లో నమోదైన వివరాలు, వివిధ పథకాల అమలు, నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత వివరాలను ఎం.పి.డి.ఓ ద్వారా సర్పంచ్‌కు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు.సర్పంచ్ తెలిపినచెక్కులపై సంతకాల సమస్యపై ఉపసర్పంచ్‌ను పిలిపించి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఎం.పి.డి.ఓకు సూచించారు.

సి.హెచ్.సిలో వైద్య సేవలు, మందుల లభ్యతపై ఆరా

అనంతరం జిల్లా కలెక్టర్ సి.హెచ్.సి సందర్శించి ఆసుపత్రిలోని రిజిస్టర్లు, మందుల నిల్వలను పరిశీలించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది సంఖ్య, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై వివరాలు తెలుసుకున్నారు.కొంతమంది రోగులు ఐరన్ మాత్రలు, ఇన్సులిన్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ వెంటనే స్పందించారు. జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేసి ఇన్సులిన్‌ను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు వెంటనే స్పందించి ఇన్సులిన్‌ను తెప్పించి సంబంధిత రోగికి అందించారు.ఆసుపత్రిలో అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, మందుల స్టాక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.

బి.సి బాలుర సంక్షేమ వసతి గృహంలో వసతులు, ఆహారం పరిశీలన

అనంతరం కలెక్టర్ బి.సి బాలుర సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. హాస్టల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, సిబ్బంది, స్టోర్‌రూమ్, ఆహార సరుకుల నిల్వలను పరిశీలించారు. పప్పు, ఇతర సరుకుల నిల్వలను పరిశీలించి, వాటిని విద్యార్థులకు సక్రమంగా అందిస్తున్నారా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా అని ఆరా తీసిన కలెక్టర్, ఉదయం అందించిన అల్పాహారం వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో పారిశుద్ధ్యం, విద్యార్థుల సౌకర్యాల పరిశీలన అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాల పరిసరాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.అక్కడ ఉన్న సర్పంచ్‌ను పంచాయతీ కార్యదర్శి క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నారా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.10వ తరగతి తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తరగతి గదిలో ఫ్యాన్ పనిచేయకపోవడాన్ని గమనించిన ఆమె, వెంటనే మరమ్మతులు చేయించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చూడాలని సూచించారు. పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని, మురుగు కాలువలను నిత్యం శుభ్రం చేస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు మత్తు పదార్థాలు విక్రయించకుండా అప్రమత్తంగా ఉండాలిపాఠశాల సమీపంలోని చిన్న దుకాణాన్ని కూడా కలెక్టర్ పరిశీలించి అక్కడ విక్రయిస్తున్న సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన పదార్థాలు విక్రయించకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో కోయిలకొండ ఎం.పి.డి.ఓ ధనుంజయరావు, ఇతర మండల అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చేయూత పెన్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

- **ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి..**
- **జలసిరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి**
- **జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్**

గద్వాల, సెప్టెంబర్ 15 (వుదయం కరస్పాండెంట్)

చేయూత పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన వారికి పారదర్శకంగా పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తహసిల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులతో పెన్షన్లు, ఎస్ఐఆర్, అభివృద్ధి కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

చేయూత పెన్షన్లకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో అర్హుల ఎంపికలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. భవిత కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వికలాంగ చిన్నారులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం మండలాల వారీగా అర్హుల వివరాలను నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని, అభ్యంతరాలు వస్తే వాటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అర్హులైన వారికి నిబంధనల ప్రకారం సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణలో భాగంగా మ్యాపింగ్ కాని, అనామిలిస్ జాబితాలో ఉన్న ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. విచారణకు హాజరుకాని ఓటర్ల ఇళ్లకు బీఎల్ఓలు స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు పత్రాల్లో అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి యాప్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. ఏఈఆర్ఓలు, అదనపు ఏఈఆర్ఓలు క్షేత్రస్థాయిలో సూపర్‌వైజర్లు, బీఎల్ఓల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల బిల్లులను పరిశీలించి వివరాలను జిల్లా పంచాయతీ కార్యాలయానికి పంపాలని సూచించారు. జలసిరి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా పంట పొలాల్లో నీటి కుంటలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ పనులను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. వివిధ రకాల మరుగుదొడ్ల నిర్మాణాలకు అనుమతులు తీసుకుని పనులు చేపట్టడంలో కొంతమంది అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నెల 17న ప్రజా పాలన దినోత్సవాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని, వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాదాబైనామా, భూభారతి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించడంతో పాటు రీసర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారి మంజుల, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

కాగితం కాదు.. కదిలించిన సృజన!

- **న్యూస్ పేపర్‌తో నయనమనోహర గణనాథుడు**
- **15 రోజులపాటు శ్రమించిన చిన్నారులు.. పర్యావరణానికి పెద్ద సందేశం**
- **వ్యర్థాన్ని వినూత్నంగా మలిచిన విద్యార్థుల ప్రతిభ**
- **పర్యావరణహిత గణనాథుడికి భక్తిశ్రద్ధలతో పూజలు**

ఎర్రవల్లి సెప్టెంబర్ 15 (వుదయం కరస్పాండెంట్)

కాగితం కుప్పగా కనిపించిన చోట.. సృజనాత్మకతకు రూపమిచ్చారు. వ్యర్థంగా మారే న్యూస్ పేపర్‌ను వినాయకుడిగా మలిచి.. పర్యావరణ పరిరక్షణకు బలమైన సందేశాన్ని చాటిచెప్పారు ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) పాఠశాల విద్యార్థులు. చిన్నారుల ఆలోచన, కళాత్మకత, పట్టుదల కలగలిసి రూపుదిద్దుకున్న ఈ 'న్యూస్ పేపర్ గణపయ్య' పాఠశాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. సుమారు 15 రోజులపాటు శ్రమించి విద్యార్థులు న్యూస్ పేపర్‌తో గణనాథుడి విగ్రహాన్ని రూపొందించారు. సాధారణంగా ఉపయోగించిన తర్వాత పక్కన పడేసే కాగితాన్నే ముడిసరుకుగా తీసుకుని.. అద్భుతమైన రూపాన్ని సృష్టించారు. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలనే సందేశాన్ని తమ సృజనతోనే చాటిచెప్పారు. వ్యర్థం అనుకున్నదే.. సృజనకు ముడిసరుకు' అన్నట్టుగా విద్యార్థులు చేసిన ఈ ప్రయత్నం పలువురి ప్రశంసలు అందుకుంది. భక్తి.. బాధ్యత.. రెండూ కలిసిన వేడుక పాఠశాలలో కొలువుదీరిన 'బొజ్జ గణపయ్య'కు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని గణనాథుడికి పూజలు చేశారు. వినాయక చవితి వేడుకల్లో భక్తితో పాటు పర్యావరణ బాధ్యతను మేళవించడం విశేషంగా నిలిచింది. ప్రకృతిని పూజిద్దాం.. పరిరక్షిద్దాం' పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు. పండుగల సందర్భంగా వినియోగించే హానికర రంగులు, రసాయనాల కారణంగా నీటి వనరులు కలుషితమవడంతో పాటు ప్రజల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.చిన్నారుల వయసులోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం వల్ల బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని అన్నారు. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. పాల్గొన్నవారు కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీ శివకుమార్, వైస్ ప్రిన్సిపాల్ ఎండి రఫీ, లోకేష్, వనజా, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, అశోక్, రమేష్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

చివరకు పశువులకు మేతగా మారిన మొక్కజొన్న పంట

- వ్యవసాయం ఖర్చు 4 లక్షలు, భూమి కౌలు 2 లక్షలు
- కౌలు రైతు మధుగం మహేష్ యాదవ్

చిన్నంబావి మండలం 15 (వుదయం రిపోర్టర్)

చిన్నంబావి మండల కేంద్రంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు మధుగం మహేష్ యాదవ్ 9 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేసిన పంట రైతు కుటుంబానికి కన్నీళ్లనే మిగిల్చింది. కౌలు రైతు మధుగం మహేష్ యాదవ్ కుటుంబం, మొక్క జోన పంట చేతికందకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 9 ఎకరాల భూమిని కౌలుకు ఖర్చు రూ.2 లక్షలు, మొక్కజొన్న సాగు కోసం మరో రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు రైతు కుటుంబం తెలిపింది. మొత్తం సుమారు రూ.6లక్షల పెట్టుబడి పెట్టి మొక్క జొన్న పంటపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వర్షాలు లేకపోవడంతో పాటు జూరాల కాలువకు సాగునీరు అందక పోవడంతో మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయింది. పంటను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా నీరు అందకపోవడంతో చివరకు చేసేదేమీ లేక ఎండిపోయిన మొక్కజొన్న పంటను పశువులు, గొర్రెలకు మేతగా ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. పంట చేతికందకపోగా, కౌలు డబ్బులు, వ్యవసాయ పెట్టుబడి కోసం చేసిన అప్పులు కుటుంబంపై భారంగా మారాయి. పంట ద్వారా ఆదాయం వస్తుందని భావించిన రైతు కుటుంబానికి ఇప్పుడు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒక వైపు కౌలు భారం మరో వైపు వ్యవసాయ ఖర్చుల కోసం చేసిన అప్పులు దీంతో మధుగం మహేష్ యాదవ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సాగు నీరు సకాలంలో అందక పోవడం వల్ల తమ లాంటి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తమ పంట నష్టాన్ని పరిశీలించి పంట నష్టప పరిహారం ఇవ్వాలని మధుగం మహేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.

పిరమిల్ కాలుష్యంతో ప్రజల ప్రాణానికి ముప్పు..!

- "కెమికల్ కాలుష్యంతో, గాలి.నీరు కలుషితమవుతున్నాయంటు స్థానికులు ఆవేదన"
- "గాలి కాలుష్యంతో శ్వాసకోశ సమస్యలు"
- "పరిశ్రమ చుట్టూ గ్రామాలలో పెరుగుతున్న కాలుష్యం ఆందోళనలో ప్రజలు"
- "అధికారులు స్పందించాలంటున్న గ్రామస్తులు"
- "గాలి, నీరు, భూమిపై శాస్త్రీయ పరీక్షలు చేయాలని డిమాండ్"

కోహీర్, సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి):

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలోని పిరమిల్ కంపెనీ కాలుష్యంపై స్థానికుల్లో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతోంది. పరిశ్రమలతో ఉపాధి, అభివృద్ధి రావాల్సిన చోట తమ ఆరోగ్యం, పర్యావరణంపై భయాందోళనలు నెలకొంటున్నాయని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ కార్యకలాపాల నుంచి వెలువడుతున్న కెమికల్ వ్యర్థాలు, కలుషిత నీటి కారణంగా పరిసర ప్రాంతాలపై ప్రభావం పడుతోందని వారు ఆరోపిస్తున్నారు.

అభివృద్ధి మాట ఒకవైపు.. కాలుష్య భయం మరోవైపు

పరిశ్రమలు రావడం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగాల్సి ఉండగా, కాలుష్యంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొనడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కంపెనీ పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు, భూమి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కెమికల్ వాసనలు, వ్యర్థాల నిర్వహణపై అధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

తాగునీటిపై ఆందోళన

భూగర్భ జలాలు కలుషితమై ఇప్పటికే.దాని ప్రభావం చూపుతుందని. స్థానికులు అంటున్నారు. తాగునీరు, వ్యవసాయానికి ఉపయోగించే నీటి నాణ్యత దెబ్బతిని భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కంపెనీ పరిసర ప్రాంతాల్లోని బోర్లు, బావులు, ఇతర నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆరోగ్య సమస్యలపై ఆందోళన

కాలుష్యం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఇతర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలకు పరిశ్రమ కాలుష్యమే కారణమా అనే విషయాన్ని వైద్యపరమైన, శాస్త్రీయ పరీక్షల ద్వారా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారుల తనిఖీలు.. నివేదిక ఎప్పుడు?

ప్రజల నుంచి కాలుష్యంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇకనైనా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గాలి నాణ్యత, నీటి నాణ్యత, భూమిలోని రసాయనాల స్థాయిని శాస్త్రీయంగా పరీక్షించి నివేదికను ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.

నిబంధనలు పాటిస్తున్నారా?

పరిశ్రమ నిర్వహణలో కాలుష్య నియంత్రణ నిబంధనలు, వ్యర్థాల నిర్వహణ విధానాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది అధికారులు తనిఖీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారు? కలుషిత నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారు? గాలిలోకి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల భయాలకు చెక్ పెట్టాలి

కాలుష్యంపై వస్తున్న ఆరోపణలపై అధికారులు మౌనం వహించకుండా వాస్తవాలను ప్రజల ముందుంచాలని స్థానికులు కోరుతున్నారు. పరీక్షల్లో కాలుష్యం లేదని తేలితే ప్రజల అనుమానాలు తొలగిపోతాయని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

పరిశ్రమలు ఉండాలి.. అభివృద్ధి జరగాలి.. కానీ ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి హాని కలగకుండా చర్యలు ఉండాలి. పిరమిల్ కంపెనీ కాలుష్యంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలను నిగ్గుతేల్చాలని దిగ్వాల్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

తెలకపల్లి, సెప్టెంబరు 15 (వుదయం ప్రతినిధి):

తెలకపల్లి మండల కేంద్రంలో మంగళవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము చంద్రశేఖర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మామిళ్ళపల్లి యాదయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించడం, చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను, కాంగ్రెస్ నాయకులు బాలా గౌడ్, రేషన్ డీలర్ జనార్ధన్ తదితరులు, అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

విఘ్నేశ్వరుడి సాక్షిగా.. పల్లె ప్రగతికి సంకల్పం

- ఘనంగా తొలి పూజలు.. రైతు సంక్షేమం, గ్రామాభివృద్ధే లక్ష్యమన్న రిపోర్టర్ తెలుగు లక్ష్మినారాయణ

ధరూర్ సెప్టెంబర్ 15 (వుదయం బ్యూరో)

విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని.. రైతు ఇంట సిరులు పండాలని.. గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని రిపోర్టర్ తెలుగు లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. ధరూర్ మండల కేంద్రంలోని తెలుగు సత్యన్న ఇంటి వద్ద సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి సోమవారం రోజు తొలి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్ర ద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ తెలుగు లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి పర్వదినం ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రజల కష్టాలు తొలగి, గ్రామంలో సుఖశాంతులు, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితం దక్కి, వారి కుటుంబాల్లో సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రైతు బాగుంటేనే పల్లె బాగుంటుంది.. పల్లె బాగుంటేనే సమాజం బాగుంటుంది" అనే భావనతో ప్రతి ఒక్కరూ రైతుకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. యువత చేతుల్లోనే పల్లె భవిష్యత్తువత కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని ఆయన అన్నారు. ఐక్యత, సేవాభావం, బాధ్యతతో యువత ముందుకు సాగితే గ్రామాభివృద్ధిలో కీలక మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. సిద్ధి వినాయక యూత్ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు సామాజిక బాధ్యతను చాటుకోవడం అభినందనీయ మన్నారు. భక్తిభావంతో మార్మోగిన వినాయక నామస్మరణ సిద్ధి వినాయక యూత్ సభ్యులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పరిసర ప్రాంతం భక్తిమయంగా మారింది. ప్రత్యేక పూజలు, ప్రార్థనల అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. స్థానిక యువత, నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్ర మాన్ని విజయవంతం చేశారు. వినాయక చవితి పర్వదినం ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ రిపోర్టర్ తెలుగు లక్ష్మీనారాయణ గ్రామ ప్రజలకు శుభాకాం క్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, క్రిష్ణ, లక్ష్మణ్, పాపన్న, ఉలిగేష్ తదితరులు పాల్గొన్నారు.

గణేశుని పూజిస్తే సకల విఘ్నాలు తొలుగుతాయి

- కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ

నారాయణపేట టౌన్ సెప్టెంబర్ 15(వుదయం ప్రతినిధి)

శ్రీ వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల విఘ్నాలు తొలగి, ప్రజలకు శుభం కలుగుతుందని మూడో వార్డ్ కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు విజయ సాగర్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయకుడికి పుష్పాలు, పత్రాలతో పూజలు చేసి వారు మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వారు కోరారు . ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్యాంపు కార్యాలయంలో వినాయకుని ప్రతిష్టించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.వినాయకుని ఉత్సవాలలో అందరూ శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకునే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి పి చంద్రశేఖర్ రెడ్డి కన్నా జగదీష్ పళ్ళ వెంకట్ రాములు రామ్ రెడ్డి గట్టు రఘు అట్టు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే

నారాయణఖేడ్ సెప్టెంబర్ 15(వుదయం)

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండల పరిధిలోని మార్డి గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు.

నల్లవాగు నీరు, కాలువల విషయంలో మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువల పూడిక తీయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువల పూడిక తీతతో పాటు బుష్ కటింగ్ పనులు చేపట్టి నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచామని తెలిపాపరు .నల్లవాగు ప్రాజెక్టు పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని, లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు.ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి లభ్యతపై ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున నీటిని వృథా చేయకుండా అవసరమైన మేరకు వినియోగించుకోవాలని సూచించారు. పంటలకు అవసరమైన సమయంలో, అవసరమైన మేరకు సాగునీటిని అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు సాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, సాగునీటి వనరుల పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విజలక్ష్మీ రవీందర్ రెడ్డి సర్పంచ్, కల్హేర్ మండలానికి సంబంధించిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మార్డీ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వినాయక మండపాన్ని సందర్శించిన పులిమామిడి రాజు

సదాశివపేట సెప్టెంబర్ 15 (వుదయం):

సదాశివపేటపట్టణంలోని శ్రీ ఈశ్వర్ మందిర్ సమీపంలో వీరభద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ... వినాయక నవరాత్రుల్లో 12 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో వినాయకుడిని పూజించాలని యువతకు సూచించారు. నిమజ్జనం రోజున వినాయకుడిని వీలైనంత త్వరగా నిమజ్జనానికి తరలించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో డీజేల వినియోగానికి బదులుగా చిటికెలు, కోలాటం, డప్పులు వంటి సంప్రదాయ కళలను ప్రోత్సహించాలని యువతకు సూచించారు.ఈ కార్యక్రమంలో వీరభద్ర యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్ గౌడ్, టి. కార్తీక్, రాజు, ఎం. మహేష్, చందు, తాలెల్మ రాము, బిల్ల కంటి శ్రీనివాస్, లోకేష్, శివ, నాగేష్, ఈశ్వర్, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

వినాయక మండపాన్ని సందర్శించిన కొల్లూర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి

వుదయం, తెల్లాపూర్ ప్రతినిధి (సెప్టెంబర్ 15)

రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్‌లోని కేసీఆర్ నగర్ ఫేస్01లో వినాయక ఉత్సవాలు నిర్వహించారు. ఏకాదంతా యూత్ ఆహ్వానం మేరకు కొల్లూర్ ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కార్యక్రమానికి అతిథిగా హాజరై, వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో వేడుకలను నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. భక్తులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. వినాయక మండపాన్ని సందర్శించి ఉత్సవాల్లో పాల్గొన్న ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నిరంజన్, పృథ్వీరాజ్, శ్రీనివాస్, నాగరాజ్, శివ, ప్రవీణ్, కృష్ణ, రణ్‌దీప్ సింగ్, సర్దార్ సింగ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలన దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి

- అదనపు కలెక్టర్లు

నాగర్ కర్నూల్, సెప్టెంబరు 15 (వుదయం బ్యూరో):

ఈ నెల 17న నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలో నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవ సహాయం అధికారులను ఆదేశించారు.మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దేవ సహాయం, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి అధికారులందరూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ పతాకం ఏర్పాటు, సభా వేదిక అలంకరణ, ప్రోటోకాల్ ప్రకారం వీఐపీలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.అలాగే షామియానాలు, కుర్చీలు, బ్యారికేడ్లు, తాగునీటి వసతి, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఆహ్వాన పత్రికల పంపిణీ వంటి అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజా పాలన దినోత్సవ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖకు అప్పగించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో డీఆర్వో పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

వెయ్యి ఎకరాల ఆయకట్టుకు నీరేదీ?

- చిన్నోనిపల్లి జలాలను 12ఏ కాలువకు మళ్లించాల్సిందే
- లింకు కాలువను అనుసంధానం చేయాలని రైతుల డిమాండ్
- జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం.. నీటిపారుదల అధికారులకు ఆదేశాలు

అయిజ సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యి ఎకరాల సాగుభూమి! అయినా సాగునీటి కోసం రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నోనిపల్లి జలాశయం నుంచి ఆర్డీఎస్‌కు ఏర్పాటు చేయనున్న అనుసం ధాన కాలువను 12ఏ పంపిణీ కాలువకు అనుసంధానం చేసి తమ ఆయకట్టుకు సాగునీరు అందించాలని సింధనూర్, కుట్కనూర్ గ్రామాల రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సింధనూర్ సర్పంచ్ ఇంద్రసేన గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మండల పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు సుధారాణి రవిరెడ్డి, రైతులు విజయ్‌కుమార్, దేవేందర్, జనార్ధన్‌గౌడ్ మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనుసంధాన కాలువతోనే పరిష్కారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి జలాశయం నుంచి ఆర్డీఎస్‌కు ఏర్పాటు చేసే అనుసంధాన కాలువను 12ఏ కాలువకు కలిపితే సింధనూర్, కుట్కనూర్ గ్రామాల పరిధిలోని సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉందని రైతులు వివరించారు. రైతుల సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్క రించేందుకు అనుసంధాన కాలువ పను లను వేగవంతం చేసి, 12ఏ కాలువకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.పంట చేతికందేలా నీరివ్వాలి యాసంగి సాగు కీలక దశలో ఉన్నందున నీటి కొరతతో పంటలకు నష్టం వాటిల్లకుండా తక్షణమే సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరారు. అదే సమయంలో గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు కూడా నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. ఆయకట్టు ఉంది.. రైతులు ఉన్నారు.. పంటలు ఉన్నాయి.. మరి సాగునీరు ఎందుకు అందకూడదు?" అంటూ రైతులు తమ ఆవేదనను అధికా రుల దృష్టికి తీసుకెళ్లారు. రైతుల వినతిపై కలెక్టర్ స్పందన రైతుల సమస్యలను విన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా సానుకూలంగా స్పందించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డీఎస్ ముఖ్య ఇంజినీర్‌ను ఫోన్‌లో ఆదేశించారు. దీంతో చిన్నోనిపల్లి జలాలు 12ఏ ఆయకట్టుకు చేరి తమ పంటలకు ప్రాణం పోస్తాయన్న ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

- సిగూర్ బ్యాక్‌వాటర్‌లో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం లభ్యం

వుదయం,మనూరు సెప్టెంబర్ :15

మనూర్,పోలీస్ స్టేషన్ పరిధిలోని,రాయిపల్లి గ్రామ శివారులో, సిరూర్-రాయిపల్లి వంతెన సమీపంలోని,సిగూర్ బ్యాక్‌వాటర్‌లో,గుర్తు తెలియని,పురుషుడి మృతదేహం,లభ్యమైంది. ఎస్సై,కోటేశ్వరరావు,కథనం ప్రకారం,వివరాలు ఇలా ఉన్నాయిమృతదేహం,నీటిలో తేలియాడుతూ కనిపించడంతో,స్థానికులు పోలీసులకు,సమాచారం అందించారు. సమాచారం అందుకున్న,పోలీసులు సంఘటనా,స్థలానికి చేరుకుని,మృతదేహాన్ని బయటకు,తీసి,గుర్తింపు కోసం, చర్యలు, చేపట్టారు.మృతుడి,వయస్సు సుమారు,35-45 సంవత్సరాల,మధ్య ఉండవచ్చని,ప్రాథమికంగా తెలుస్తోంది.మృతదేహంపై నలుపు,రంగు దుస్తులు ఉన్నాయి.మృతుడిని ఎవరైనా, గుర్తిస్తే, లేదా అతని, కుటుంబ,సభ్యుల వివరాలు,తెలిసిన వారు సంబంధిత,పోలీసులకు సమాచారం,అందించాలని కోరారు.ఈ,ఘటన రాయిపల్లి గ్రామ పరిధిలో,మనూర్ పోలీస్ స్టేషన్,పరిధిలో చోటుచేసుకుంది.ఘటనపై పోలీసులు,దర్యాప్తు చేస్తున్నారు.

బూచి నెల్లి పాఠశాలలో ఘనంగా హిందీ దివస్ కార్యక్రమము

కోహీర్ సెప్టెంబర్ 15 (వుదయం ప్రతినిధి)

జహీరాబాద్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూచి నెల్లి లో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హిందీ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులు రంగు రంగుల చాట్ల పైన ప్రాచీన కవుల గురించి మరియు ఆధునిక కవుల గురించి వ్రాసి ప్రదర్శించారు పదవ తరగతి విద్యార్థిని బి శ్రావ్య భక్తి కాల కవయిత్రి మీరాబాయి జీవిత చరిత్రను అద్భుతంగా వివరిస్తూ ప్రదర్శించింది అలాగే 10వ తరగతి మరో విద్యార్థిని సానియా బేగం హిందీ భాష గొప్పతనాన్ని గురించి వ్రాసి భాష పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నది ఇలా పాఠశాల విద్యార్థులు తమ చాట్ల ద్వారా హిందీ భాష గొప్పతనాన్ని కొనియాడారు తదుపరి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి మాణయ్య గారు మాట్లాడుతూ హిందీ మన భాష, మన అందరి భాష కూడా అని అన్నారు హిందీ మన రాష్ట్ర భాష మరియు మన జాతీయ భాష కూడా అని అన్నారు ఈ భాషను ప్రతి ఒక్కరూ నేర్చుకొని హిందీ భాష వల్ల ఉన్న ప్రయోజనాలను అందుకోవాలి అని అన్నారు తదుపరి పాఠశాల హిందీ ఉపాధ్యాయులు శ్రీ సంజీవ్ కుమార్ గారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలందరికీ ఒక్కతాటిపైకి తెచ్చిన భాషహిందీ అని అన్నారు హిందీ దేశ్ కి భాష, జన జన కి భాష ,దిల్ కి భాష, ప్రేమ్ కి భాష అని అన్నారు హిందీ హమారీ రోజి రోటి హై అని అన్నారు హిందీ భాష ప్రజల మనసును దోచుకున్న గొప్ప భాష అని అన్నారు దీని లిపి దేవనాగరి అని అన్నారు దేవనాగరి యొక్క గొప్పతనం ఇందులో ఏదైతే వ్రాయబడునో అదే చదువబడును అని అన్నారు ప్రాచీన కాలము నుండి అనేకమంది కవులు మరియు సాహిత్యకారుల పోరాట ఫలితంగా మన భారత ప్రభుత్వం రాజ్యాంగంలో ఆర్టికల్ 343 (1) లను అనుసరిస్తూ 14 సెప్టెంబర్ 1949 లో రాష్ట్ర భాషగా గుర్తింపు పొందినది అని అన్నారు నేటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో ఈ హిందీ దివస్ కార్యక్రమం ఉపాధ్యాయులు విద్యార్థులు ఘనంగా జరుపుకొనుచున్నారు గత ప్రభుత్వం హయంలో కొన్ని సంవత్సరాలుగా ఎల్. పి సెట్ నిర్వహించకుండా హిందీ పండిట్ ట్రైనింగ్ కాలేజీలను మూసి వేయడం జరిగింది దీనివల్ల ఎందరో విద్యార్థులు హిందీ పండిట్ ట్రైనింగ్ చేయకుండా నష్టపోయారని అన్నారు ప్రస్తుత ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి త్వరలో ఎల్.పి సెట్ నిర్వహించి కాలేజీలను పున: ప్రారంభించాలని కోరినారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి మాణయ్య గార్లతో సహా ఉపాధ్యాయులు లాలయ్య, విట్టల్, మై బలి, నర్సింలు, సంజీవ్ కుమార్, లక్ష్మీనారాయణ మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

గ్రామ అభివృద్ధికి సహకరించాలి

- సర్పంచ్ సంగమేశ్వర్ పాటిల్

వుదయం, మనూరు నెంబర్ :15

గ్రామ,అభివృద్ధికి ప్రతి ఒక్కరూ, సహకరించాలని తోర్నాల్, గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్,పాటిల్ అన్నారు కోరారు. మంగళవారం, మనూరు మండల, పరిధిలోని తోర్నాల్,గ్రామంలో గ్రామ పంచాయతీ,ఆధ్వర్యంలో దోమల,నివారణ, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ సంగమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ దోమల నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా, పరిశుభ్రమైన తోర్నల్ గ్రామ అభివృద్ధికి ప్రణాళికా బద్ధంగా పనిచేస్తున్నామని అన్నారు. గ్రామస్తులందరూ పంచాయతీకి సహకరిస్తే తోర్నాల్ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని సర్పంచ్ తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూడటం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంగీత ,ఉప సర్పంచ్ వినోద అంబోజి.పాల్గొన్నారు.

తెల్లజుట్టు కనపడకుండా..!

చక్కని ఆరోగ్యం

తెల్లజుట్టు.. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఎదుర్కొంటోన్న సమస్య ఇది. అయితే నెరిసిన జుట్టు కనిపించకుండా హెయిర్ డై వేసుకోవడం, హెన్నా పెట్టుకోవడం.. వంటి చిట్కాలు పాటిస్తుంటారు కొందరు. అయితే ఈ పద్ధతి అనుసరించడానికి కాస్త సమయం పడుతుంది. మరి, తక్కువ టైంలోనే తెల్లజుట్టును దాచేసి నల్లగా కనిపించేలా చేయాలంటే.. కొన్ని సింపుల్ చిట్కాలు ఉపకరిస్తాయంటున్నారు నిపుణులు. తెల్ల జుట్టును తక్షణమే నల్లగా మార్చుకోవాలంటే.. రూట్ టచప్ స్ప్రేలు/పౌడర్లు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని కుదుళ్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసుకుంటే సరిపోతుంది. క్షణాల్లో జుట్టు నల్లబడుతుంది. జుట్టు రంగును బట్టి విభిన్న షేడ్స్‌లో లభించే ఇవి.. తలస్నానం చేసే దాకా రంగు వెలిసిపోకుండా కాపాడతాయట. అయితే వీటిని వాడే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే హెయిర్ మస్కారా, కన్సీలర్ స్టిక్స్‌తో సైతం నెరిసిన జుట్టును తిరిగి నల్లగా మార్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

కొంతమందికి అప్పుడప్పుడే జుట్టు నెరిసిపోవడం మొదలవుతుంది. అలాంటి వారిలో ఈ మార్పు కుదుళ్ల వద్ద ఎక్కువగా గమనించచ్చు. ఇలాంటి వారు తెల్లజుట్టు కనపడకుండా ఉండడానికి ఉపకరించే కొన్ని విభిన్న హెయిర్‌స్టైల్స్ ప్రయత్నించచ్చంటున్నారు నిపుణులు.

జుట్టుకు అదనపు హంగులద్దేందుకు ప్రస్తుతం మార్కెట్లో విభిన్న రకాల హెయిర్ ఫ్లెయిర్స్ దొరుకుతున్నాయి. ఆర్టిఫిషియల్ పువ్వులు, తీగలు, ముత్యాలు.. వంటివి ఉపయోగించి తయారుచేసే ఇవి హెయిర్ బ్యాండ్‌లా, ఫ్లక్కర్ మాదిరిగా, బన్ చుట్టూ, వదులైన హెయిర్‌స్టైల్ వేసుకున్నప్పుడు అక్కడక్కడా అమర్చుకునేలా.. ఇలా ఎలాగైనా వీటితో జుట్టును స్టైలింగ్ చేసుకోవచ్చు. తద్వారా అందాన్ని ఇనుమడింపజేసుకోవడంతో పాటు వీటి మాటున తెల్లజుట్టునూ దాచేయచ్చు అంటున్నారు నిపుణులు.

ఐషాడో, ఐబ్రో పౌడర్‌తో కూడా నెరిసిన జుట్టును దాచేయచ్చంటున్నారు నిపుణులు. జుట్టు రంగులో కలిసిపోయే షేడ్‌ని ఎంచుకొని.. బ్రష్ సహాయంతో కుదుళ్లు, జుట్టుపై అప్లై చేసినా ఫలితం ఉంటుందంటున్నారు.

జుట్టు రంగుల్ని బట్టి వివిధ షేడ్స్‌లో హెయిర్ స్ప్రేలు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించినా తక్షణమే తెల్లజుట్టును దాచేయచ్చు. తదుపరి షాంపూ చేసుకునే దాకా ఈ రంగు నిలిచి ఉంటుందంటున్నారు నిపుణులు.

అయితే వీటిలో కొన్ని రకాల ఉత్పత్తులు కొంతమందికి పడచ్చు, పడకపోవచ్చు. మరికొన్ని కుదుళ్ల పైన ప్రతికూల ప్రభావం చూపచ్చు. కాబట్టి వాడే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురుకాకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు.

రోజూ 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో..



నేటి వేగవంతమైన జీవనశైలితో చాలామంది ఒత్తిడి, ఆందోళన సమస్యలతో బాధపడుతున్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం చేయడం మంచి అలవాటని నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు కేవలం 10 నిమిషాలు ధ్యానం చేసినా మానసిక ప్రశాంతతతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు. ఉదయం ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉండి ఆందోళన, టెన్షన్ తగ్గుతాయి. రోజూ ధ్యానం చేసే వారికి పనిపై దృష్టి ఎక్కువగా ఉంటుంది. పరధ్యానం తగ్గి ఏకాగ్రత, ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది. నిర్ణయాలు కూడా త్వరగా తీసుకోగలుగుతారు. ధ్యానం మనసును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. చిరాకు, కోపం తగ్గి మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఉదయం ధ్యానం చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం మెరుగుపడుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండగలుగుతారు. ధ్యానం వల్ల శరీరం త్వరగా కోలుకునే సామర్థ్యం పెరుగుతుంది. క్రమం తప్పకుండా ధ్యానం చేసే వారికి అనారోగ్యాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ధ్యానం రక్త ప్రసరణను మెరుగుపరచి గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి ధ్యానం చాలా ఉపయోగకరం. ఇది మనసును ప్రశాంతంగా ఉంచి మంచి నిద్రకు సహాయపడుతుంది.

అధిక బరువు.. అనర్థమే..

అధిక బరువు అనేక అనర్థాలకు దారితీస్తుంది. దాదాపు 19 రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి బయటపెట్టింది. 'నేచర్ మెటబాలిజం' జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. ఊబకాయ బాధితులను గట్టిగా హెచ్చరిస్తున్నది. ఇందులో భాగంగా, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని 15 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులను పరిశీలించారు. లుకేమియా, బ్లాడర్ క్యాన్సర్, గ్లియోమా వంటి కొత్త రకాల క్యాన్సర్లతో స్థూలకాయానికి ఉన్న లింకులను గుర్తించారు. అలాగే, ఈ క్యాన్సర్ల ప్రభావం లింగభేదం, వారు నివసించే ప్రాంతాన్ని బట్టి మారుతుందని కూడా కనుగొన్నారు. కాబట్టి, శరీరంలో అదనపు కొవ్వు.. కేవలం అందానికి సంబంధించింది మాత్రమే కాదనీ, అంతకు మించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదనపు కొవ్వు శరీరంలో ఒక క్రియాశీల అవయవంలా పనిచేస్తుంది. ఇన్‌ఫ్లమేటరీని కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. హార్మోన్ల స్థాయిలను మారుస్తుంది. ఇన్సులిన్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. ఈ మార్పులన్నీ కాలక్రమేణా శరీరంలో క్యాన్సర్ పెరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత వచ్చే హార్మోన్ల మార్పులు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయట. మెనోపాజ్ తర్వాత, శరీరంలోని కొవ్వు కణజాలమే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా మారుతుంది. ఇది రొమ్ము, అండాశయ క్యాన్సర్ల వంటి హార్మోన్-సెన్సిటివ్ క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని వారు వెల్లడించారు. అందుకే, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి మంచి జీవనశైలిని అలవర్చుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతోపాటు లీన్ ప్రొటీన్లు ఎక్కువగా ఉండే సమతుల ఆహారం తీసుకోవాలని అంటున్నారు. రెగ్యులర్ వ్యాయామం, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర పానీయాలను పరిమితం చేయడం, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఇలా, జీవనశైలిలో చేసుకునే చిన్నపాటి మార్పులు కూడా దీర్ఘకాలంలో ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. మంచి జీవనశైలితో జీవక్రియల ఆరోగ్యం మెరుగవుతుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి, స్థూలకాయం తీవ్రంగా మారే వరకు వేచి చూడకూడదని సూచిస్తున్నారు.

నిద్రతోనే పెరుగుదల

పెరుగుదల, కండరాల పునర్నిర్మాణం, కొవ్వు నిల్వల నిర్వహణ, మెదడు పనితీరు... ఇవన్నీ గాఢనిద్రతో ముడిపడి ఉన్నాయని క్యాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేటతెల్లమైంది. గాఢనిద్రకు అనుసంధానమై పనిచేసే బ్రెయిన్ సర్క్యూట్‌ని వీళ్లు కనుగొన్నారు. పెరుగుదల, కండరాల పునర్నిర్మాణం, కొవ్వు నిల్వల నిర్వహణ, మెదడు పనితీరు... ఇవన్నీ గాఢనిద్రతో ముడిపడి ఉన్నాయని క్యాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో తేటతెల్లమైంది. గాఢనిద్రకు అనుసంధానమై పనిచేసే బ్రెయిన్ సర్క్యూట్‌ని వీళ్లు కనుగొన్నారు. పెరుగుదల హార్మోన్ల ఉత్పత్తికి సహకరించే నాడీ కణాలు మెదడులోని హైపోథలామస్‌లో బాగా అంతర్గతంగా ఉంటాయి. గాఢనిద్రలో ఇవి రకరకాల న్యూరాన్లతో అనుసంధానమయ్యే ప్రక్రియ శారీరక, మానసిక అంశాలెన్నిటినో ప్రభావితం చేసే మార్పులకు కారణం అవుతాయి. మెలకువ, సంసిద్ధత, ఆలోచనలాంటివన్నీ ఈ ప్రక్రియకు సంబంధించినవే. అయితే చక్రంలాగా జరిగే ఈ న్యూరల్ సర్క్యూట్‌ని అర్థం చేసుకోవడం ద్వారా హార్మోనల్ థెరపీలను మెరుగు పరుస్తూ నిద్ర సమస్యలను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అలాగే అల్జీమర్స్, పార్కిన్సన్స్‌లాంటి వ్యాధుల నివారణ, చికిత్సకూ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి శరీరం చక్కగా పెరిగేందుకు టీనేజర్లకు నిద్ర అత్యంత అవసరం అన్నమాట.

మోతాదు మించితే ముప్పే!

ఈ రోజుల్లో చాలామంది కండలు తిరిగే బాడీ కోసం జిమ్‌లలో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. దాంతోపాటు అతి త్వరగా కండలు పెంచాలని రకరకాల ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కండలు పెంచుకోవడానికి, ఫిట్‌నెస్ లక్ష్యాల్ని సాధించడానికి ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు ప్రతి రోజూ 1.2 నుంచి 2 గ్రాముల ప్రొటీన్ మాత్రమే అవసరం. కానీ, అవగాహన లేకపోవడం తో ప్రొటీన్ పౌడర్లను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. సరైన పద్ధతిలో ప్రొటీన్ పౌడర్లను వాడితే ఎలాంటి ముప్పు ఉండదు. కానీ, మోతాదుకు మించి వాడటం.. నాణ్యత లేని బ్రాండ్లను ఎంచుకోవడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు వచ్చే అవకా శం ఉంది. ప్రొటీన్లను జీర్ణం చేసి, శరీరానికి అందించడంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అవసరానికి మించి ప్రొటీన్ పౌడర్లను వాడటం, భోజనానికి ప్రత్యామ్నాయంగా మార్చడం, కొన్ని నియంత్రణ లేని పౌడర్లలో అనబాలిక్ స్టెరాయిడ్స్, హానికరమైన మూలికలు ఉండి ఇవి కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. అయితే శరీరాకృతికోసం సప్లిమెంట్స్ వాడుతున్న వారిలో ఫ్యాటీ లివర్ ఉన్నవారు, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులతో బాధపడేవారు, ఊబకాయం, షుగర్ వంటి ఇతర జబ్బులు నయం కావాలని మందులు వాడుతున్నవారు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వీటిని వాడాలి. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ప్రొటీన్ పౌడర్లను పలు చిట్కాలను పాటిస్తూ వాడటం ఉత్తమం. మీ శరీరానికి రోజుకు ఎంత ప్రొటీన్ కావాలో లెకించి, అంతే తీసుకోండి. ల్యాబ్ పరీక్షలు పూర్తి చేసుకుని, గుర్తింపు పొందిన కంపెనీల ఉత్పత్తుల్ని మాత్రమే కొనండి. పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, టోఫు, పనీర్, చేపలు, చికెన్ వంటి ఆహారాల ద్వారా ప్రొటీన్ పొందడానికి ప్రయత్నించండి. ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారు రోజుకు శరీర బరువులో ప్రతి కిలోకు 2 గ్రాముల కంటే ఎకువ ప్రొటీన్ తీసుకోకూడదు.



గుండెనొప్పా? పానిక్ అటాకా?

పానిక్ అటాక్ (తీవ్రమైన భయాందోళన) సమయంలోనూ ఛాతీలో నొప్పి వస్తుంది. దీన్నే కొందరు గుండెపోటేమోనని ఆందోళన చెందుతుంటారు. పానిక్ అటాక్, గుండెపోటు ఒకేలా అనిపించినప్పటికీ.. ఇవి రెండూ భిన్నమైన సమస్యలు.గుండె కండరాలకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు లేదా బ్లాక్స్ ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపున ఏదో బరువైన వస్తువు పెట్టి నొొకినట్టు, పిండి నట్టు ఉంటుంది. ఈ నొప్పి కేవలం ఛాతీకే పరిమితం కాకుండా ఎడమ చెయ్యి, భుజం, మెడ, దవడ, వీపు భాగాలకు పాకుతుంది. దీంతో శరీరమంతా చల్లటి చెమటలు పట్టడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ లక్షణాలు సాధారణంగా 10 నుంచి 15 నిమిషాల కంటే ఎకువ సమయం ఉంటాయి. చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ పరిస్థితి మరింత విషమిస్తుంది.

పానిక్ అటాక్ అంటే.. ఇది అకస్మాత్తుగా శరీరం లో తీవ్రమైన ఆందో ళన లేదా భయం వల్ల కలిగే మానసిక/శారీరక స్పందన. ఇందులో వచ్చే నొప్పి సాధారణంగా సూదితో గుచ్చినట్టు ఉంటుంది. ఇది శరీరమంతా వ్యాపించకుండా ఒకే చోట కేంద్రీకృతమై ఉంటుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, వణుకు, వేగంగా శ్వాస తీసుకోవడం, చేతులు లేదా నోటి చుట్టూ తిమ్మిర్లు ఎకినట్టు ఉండటం, కళ్లు తిరగడం దీని లక్షణాలు. పానిక్ అటాక్ లక్షణాలు ప్రారంభమైన 10 నిమిషాల్లో తీవ్ర స్థాయికి చేరుకుని, 20 నుంచి 30 నిమిషాల్లో క్రమంగా తగ్గిపోతాయి. ప్రశాంతంగా కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటే.. గుండె వేగం తగ్గుతుంది.

అందానికి హాట్ ప్యాక్!

సాధారణంగా చర్మ సౌందర్యం కోసం ఐస్ క్యూబ్స్ లేదా కోల్డ్ ప్యాక్స్ వాడటం గురించి వింటుంటాం. కానీ, చర్మానికి 'వేడి' అందించడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలుసా! లేదంటే ఈ 'హాట్ కంప్రెస్' లేదా 'వార్మ్ టవల్ ట్రీట్మెంట్' గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే, ఇప్పుడిదే ట్రెండ్ మరి.

చర్మానికి వెచ్చని స్పర్శ తగిలినప్పుడు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మ రంధ్రాలూ తెరచుకుంటాయి. అందుకే, ఈసారి ఫేస్‌వాష్ చేసుకునే ముందు శుభ్రమైన మెత్తని టవల్‌ను గోరువెచ్చని నీటిలో ముంచి తీయండి. నీటిని పిండేసి ముఖంపై నిమిషం పాటు ఉంచండి. స్టీమింగ్ లానే ఈ హాట్ ప్యాక్ పద్ధతి వల్ల కూడా చర్మ రంధ్రాల్లోని మలినాలు సులభంగా బయటకు వచ్చేస్తాయి. మేకప్ వేసుకునే ముందు ఇలా చేయడం వల్ల స్కిన్ మృదువుగా తయారై, మేకప్ సహజంగా కనిపిస్తుంది. ఇక, ముఖంపై ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు హాట్‌ప్యాక్ పెడితే హాయిగా ఉంటుంది. రాత్రుళ్లు పడుకునే ముందు గోరువెచ్చని కాటన్ ప్యాక్‌ను కళ్లపై ఉంచుకోవడం వల్ల, రోజంతా డిజిటల్ స్క్రీన్ల ముందు గడపడం వల్ల కలిగే కళ్ల అలసట తగ్గుతుంది. కళ్ల కింద వాపులు తగ్గడానికీ ఇది చక్కని మార్గం. అయితే, దీన్ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. టవల్ మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా మాత్రమే ఉండాలి. అలానే నేరుగా కాకుండా శుభ్రమైన, మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టాకే చర్మానికి తగిలేలా చూసుకోవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మీ బ్యూటీ రొటీన్‌లో ఈ వెచ్చని మార్పును ట్రై చేసి చూస్తారా?

బిగ్ బ్యాటరీతో రెడ్‌మీ నుంచి 2 కొత్త స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లివే!

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రెడ్‌మీ తన నోట్ 17 సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రెడ్ నోట్ 17 ప్రో (Redmi Note 17 Pro), రెడ్‌మీ నోట్ 17ప్రో మ్యాక్స్ ను లాంచ్ చేసింది. 9000 ఎంఏహెచ్, 10000 ఎంఏహెచ్ బ్యాటరీలతో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఎక్కువ రోజులు బ్యాటరీ లైఫ్ ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

బిజినెస్

రానున్న ఐదేళ్లలో అత్యంత ప్రమాదకారిగా ఏఐ: గూగుల్ మాజీ పరిశోధకుడు

కృత్రిమ మేధ (AI)తో భవిష్యత్తులో భారీ ప్రమాదం పొంచి ఉందని ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ సహా పలువురు టెక్ అధినేతలు ఇటీవల హెచ్చరికలు చేశారు. అది మరింత మెరుగవుతోన్న కొద్దీ మానవాళికి ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జాబితాలో తాజాగా గూగుల్ డీప్‌మైండ్ మాజీ భద్రతా పరిశోధకుడు బిలాల్ చుగ్తాయ్ చేరారు. ఏఐ ఆందోళనతో అతడు ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గూగుల్ ఏజీఐ సేఫ్టీ బృందం కీలక సభ్యుడు జాష్ ఎంగెల్స్ సైతం ఆయన స్థానం నుంచి వైదొలిగారు. 'ఆరంభ సమయంలో ఏఐ (AI) ఓ హాస్యాస్పదమైన విషయంగా ఉండేది. కేవలం నాలుగేళ్లలోనే ఓపెన్ ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్ల సమూహాలు తమను తాము మరింత మెరుగుపరుచుకున్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ప్రస్తుతం అవి ఓపెన్ ఏఐ నియంత్రణ నుంచి తప్పించుకుని.. సొంతంగా థర్డ్ పార్టీ కంపెనీలను హ్యాక్ చేస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో కృత్రిమ మేధతో తీవ్ర నష్టాలు ఎదుర్కొనే అవకాశముంది. దానికి మనందరినీ అంతం చేసే సామర్థ్యముంది. గూగుల్‌లో ఏఐ అభివృద్ధిని నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ అసాధారణ పెరుగుదల చూస్తుంటే ఆందోళనగా ఉంది. ఏఐ నుంచి వచ్చే విపత్తును ఎదుర్కోవడానికి కూడా సమయం లేని దశకు మనం చేరుకున్నాం' అని బిలాల్ చుగ్తాయ్ పేర్కొన్నారు. ఏఐ గురించి జాష్ ఎంగెల్స్ మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో మనం ఊహించని స్థాయిలో ఏఐ వ్యవస్థలు హాని తలపెట్టే అవకాముందని హెచ్చరించారు. అందువల్లే ఆధునిక AI మోడళ్ల సామర్థ్యాలను.. వాటి నుంచి పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా వేసే మోడల్ ఎవాల్యుయేషన్ అండ్ థ్రెట్ రీసెర్చ్‌అనే పరిశోధనా సంస్థలో చేరినట్లు తెలిపారు. కృత్రిమ మేధ నుంచి వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి ఇటువంటి సంస్థలు మరిన్ని ఉండడం అవసరమని పేర్కొన్నారు.

టాటా గ్రూప్ స్టాక్స్ ర్యాలీ..

టాటా గ్రూపునకు చెందిన స్టాక్స్ మంగళవారం అనూహ్యంగా రాణించాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (NBFC) లైసెన్సును వదులుకోవడానికి టాటా సన్స్ సమర్పించిన దరఖాస్తును ఆర్‌బీఐ (RBI) తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో టాటా సన్స్‌కు లిస్టింగ్ తప్పనిసరి కానుంది. ఈ పరిణామంతో ఆయా కంపెనీల షేర్లు రాణించాయి. టాటా కెమికల్స్ ఏకంగా 20 శాతం లాభపడింది. ఎన్‌బీఎఫ్‌సీలకు సంబంధించి అప్పర్‌లేయర్ విభాగంలో టాటా సన్స్ ఉంది. ఈ విభాగంలోని ఎన్‌బీఎఫ్‌సీలు తప్పనిసరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదుకావాల్సి ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్స్‌ను వదులుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో టాటా సన్స్‌కు కూడా లిస్టింగ్ తప్పనిసరి కానుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటోమొబైల్, స్టీల్, కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఏవియేసన్, హాస్పిటాలిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో టాటా సన్స్‌కు మెజారిటీ వాటా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా లిస్టెడ్ కంపెనీల షేర్లు మంగళవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో రాణించాయి.

టాటా కెమికల్స్ ఏకంగా 20 శాతం లాభంతో అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో ఒక్కరోజులోనే షేరు విలువ రూ.122 పెరిగి రూ.734.90కి చేరింది. టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఇంట్రాడేలో 15.24 శాతం మేర లాభపడింది. టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ 5.89 శాతం, టీసీఎస్ 5.47 శాతం, టాటా ఎలెక్సీ 4.28 శాతం, టాటా పవర్ 3.41 శాతం, టాటా కమ్యూనికేషన్స్ అడ్వాన్స్డ్ 3.21 శాతం, టాటా స్టీల్ 1.96 శాతం, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 1.72 శాతం చొప్పున రాణించాయి. మార్కెట్ ముగిసే సమయానికి లాభాల స్వీకరణతో టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్వల్ప నష్టాల్లో ముగియగా.. మిగిలిన స్టాక్స్ లాభాలు కొంతమేర క్షీణించాయి.

చైనాను వీడిన హువావే సీఈఓ..?

చైనాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒకటైన హువావే వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ రెన్ జెంగ్‌ఫీ దేశం దాటేశారా? టెక్నాలజీ కంపెనీలే లక్ష్యంగా అక్కడి ప్రభుత్వం తీసుకొస్తున్న నిబంధనల వేళ కుటుంబంతో కలిసి దేశాన్ని వీడారా? అంటే అవుననే అంటున్నాయి సోషల్‌మీడియా పోస్టులు. హువావేలో ప్రధాన కార్యాల యం వద్ద పోలీసుల మోహరింపు ఈ రూమర్లకు బలం చేకూరుస్తోందంటూ పలు ఆంగ్లమీడియా కథనాలు పేర్కొంటున్నాయి. టెక్నాలజీ కంపెనీలను టార్గెట్ చేస్తూ విదేశీ ప్రయాణాలకు సంబంధించి చైనా కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. ఈ నిబంధనల ప్రకారం.. జాతీయ లేదా సాంకేతిక భద్రతకు ముప్పుగా పరిగణించే చైనా పౌరులు దేశం విడిచి వెళ్లడంపై ఆంక్షలు ఉంటాయి. వారి ప్రయాణాలను అడ్డుకునేందుకు అక్కడి అధికారులకు ఈ నిబంధనలు అధికారమిస్తాయి. ఈ నిబంధనలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రెన్ జెంగ్‌ఫీ దేశం వీడారన్న రూమర్స్ వెలుగులోకి రావడం గమనార్హం. రెన్ జెంగ్‌ఫీ తన కుటుంబంతో కలిసి సముద్ర మార్గంలో దేశాన్ని వీడారని చైనా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ కంట్రోల్ నిబంధనలు అమల్లోకి రావడానికి కొద్ది రోజులు ముందు ఆయన దేశాన్ని వీడినట్లు జోరుగా ప్రచారమవుతోంది. షెన్‌జెన్‌లోని హువావే ప్రధాన కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారన్న వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఎవరూ ధ్రువీకరించకపోవడం గమనార్హం. అలాగని, అటు హువావే నుంచి గానీ, చైనా అధికారిక వర్గాల నుంచి గానీ కనీసం ఖండన కూడా లేదు. ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా కూడా కొద్దిరోజులు పాటు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో హువావే సీఈఓ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదు.. స్పందించిన ట్రాయ్

టెలికాం పరిశ్రమలో మరోసారి వివాదం నెలకొంది. తమ నెట్‌వర్క్‌కు మారేలా వొడాఫోన్ ఐడియా (VI) వినియోగదారులను ప్రోత్సహిస్తోందంటూ ప్రత్యర్థి కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, జియో ఆరోపిస్తున్నాయి. దీనిపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేశాయి. టెలికాం కంపెనీలు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని ట్రాయ్ ఛైర్మన్ ఏకే లహోతీ పేర్కొన్నారు. నేరుగా కంపెనీల పేర్లు ప్రస్తావించకుండా టెల్కోల నుంచి వచ్చిన ఆందోళనలను పరిష్కరిస్తామని తెలిపారు. వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌కు మారేలా వినియోగదారులకు ఆ కంపెనీ ఎర వేస్తోందని ఎయిర్‌టెల్, జియో ఆరోపిస్తున్నాయి. వారి నెట్‌వర్క్‌లోకి పోర్ట్ అయ్యే వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోందని పేర్కొంటున్నాయి.

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్..

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్ చెప్పింది. వేగవంతమైన సేవలు అందించేందుకు ఏఐ టూల్స్ వినియోగిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై రిఫండ్, టికెట్‌పై పేర్ల సవరణ వంటి సేవలు చకచకా జరగనున్నాయి. ఇందుకు సేల్స్‌ఫోర్స్ కంపెనీకి చెందిన ఏఐ ఏజెంట్‌ఫోర్స్ ప్లాట్‌ఫాంను నియమించుకుంది. దీంతో ఇంతకముందులా రిఫండ్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన ప్రయాస తప్పనుంది. ఎయిరిండియా తీసుకున్న తాజా నిర్ణయంతో.. రిఫండ్ సమయం 14 రోజుల నుంచి 4 గంటలకు తగ్గనుంది. అలాగే, టికెట్‌పై తప్పుగా నమోదైన ప్రయాణికుడి పేరును సవరించేందుకు గతంలో మూడు రోజులు పట్టేది. ఇప్పుడు 30 నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రయాణికులు ఒకే ఈ-మెయిల్‌లో పలు రకాల సమస్యలను ప్రస్తావించినా.. ఏఐ సిస్టమ్ వాటన్నింటినీ గుర్తించి ఒకే ఈ-మెయిల్‌లో సమాధానాన్ని పంపించనుంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ అధ్యక్షతన ముంబయిలో జరిగిన బోర్డు సమావేశంలో కొత్త ఎండీ, సీఈఓ వేతనంతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ మాజీ చీఫ్ టెవోల్డే గెబ్రెమరియం బాధ్యతలు స్వీకరించనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న దిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఇమిగ్రేషన్ తనిఖీలు లేకుండా ముగ్గురు ఇటాలియన్ పౌరులు దేశాన్ని వీడడాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీవ్రంగా పరిగణించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎయిరిండియా ఉన్నతాధికారులను ఆదేశించింది. కర్తవ్య భవన్‌లో సమావేశానికి హాజరు కావాలని తెలిపింది. పౌర విమానయాన శాఖ ఇప్పటికే ఆ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

క్రీడలు

పాక్‌కు ఐసీసీ డబుల్ షాక్..

ఇంగ్లాండ్ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై స్వదేశంలోనే అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ (Pakistan) జట్టుకు ఐసీసీ డబుల్ షాక్ ఇచ్చింది. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా పాకిస్థాన్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో భారీ కోత విధించింది. నిర్ణీత సమయంలోపు పాకిస్థాన్ 11 ఓవర్లు తక్కువగా వేసింది. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ (ICC) ఎలైట్ ప్యానెల్‌కు చెందిన మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగల్లె నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుత డబ్ల్యూటీసీలో పాక్‌కు 11 పాయింట్లు కోత విధించారు. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాక్ అట్టడుగుకు (తొమ్మిదో స్థానం) పడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల శాతం 4.63 మాత్రమే.

పాక్ క్రికెట్‌లో పెద్ద తలకాయలపై వేటు? ఈ సారైనా కలిసొస్తుందా?

దారుణ ఓటములతో పాకిస్థాన్ క్రికెట్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కనీస పోటీ ఇవ్వలేక పాక్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఘోర ఓటమి తర్వాత హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తోపాటు ఏడుగురు ఆటగాళ్లను తప్పించినా.. మూడో మ్యాచ్‌లోనూ పరాభవం తప్పలేదు. అంతేకాకుండా స్లో ఓవర్ రేట్ కారణంగా 11 పాయింట్ల కోత పడటంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ అట్టడుగుకు (తొమ్మిదో స్థానం) పడిపోయింది. ఈ పరిణామాలపై పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. త్వరలో పీసీబీ (PCB)లో భారీ ప్రక్షాళన చేపట్టి 'పెద్ద తలకాయల'పై వేటు వేసేందుకు నఖ్వీ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

చీఫ్ సెలక్టర్ అకిబ్ జావేద్, మహిళల జట్టు హెడ్ కోచ్ వహాబ్ రియాజ్‌పై వేటుపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా క్రీడల తర్వాత వీరిని తప్పించే అవకాముందని పీసీబీ వర్గాలు తెలిపాయి. కోచింగ్ స్టాఫ్‌ను కూడా సమూలంగా మార్చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత రెండేళ్లుగా పీసీబీ తీసుకున్న అనేక కీలక నిర్ణయాల వెనుక అకిబ్ ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. తరచూ కెప్టెన్లను, కోచింగ్ సిబ్బందిని మారుస్తూ అతను తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టాయి. దీంతో అతడిని పదవి నుంచి తప్పించాలనే ఆ దేశ మాజీలు డిమాండ్ చేశారు. జావేద్‌ను చీఫ్ సెలక్టర్‌గా నియమించడంతోనే పాక్ పతనం మొదలైందని, అతడు అక్కడ ఉన్నంత కాలం పాకిస్థాన్ క్రికెట్ వెనకడుగు వేస్తూనే ఉంటుందని పాక్ మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ ఇటీవల వ్యాఖ్యానించాడు.

పీసీబీ లో మార్పులు చేయడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ సెలక్షన్ కమిటీ, కెప్టెన్సీ, కోచింగ్ స్టాఫ్‌లో మార్పులు జరిగాయి. కానీ, జట్ల ఎంపికలో లోపాలు, పెద్ద తలకాయల జోక్యంతో టీమ్ ప్రదర్శన మరింత తీసికట్టుగా మారింది. కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తులు తలదూర్చడంతో కోచ్‌లు స్వేచ్ఛగా వ్యవహరించలేకపోయారు. ఈసారి భారీ ప్రక్షాళన జరిగితే ఆ కొత్త మేనేజ్‌మెంట్‌లో ఎవరుంటారో చూడాలి. వారు తీసుకునే నిర్ణయాలు, వ్యవహరించే తీరుపై పాక్ టీమ్ ప్రదర్శన ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

గంభీర్ నిర్ణయంపై నా భార్య కూడా ఆశ్చర్యపోయింది: క్రిస్ శ్రీకాంత్

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై భారత మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డాడు. అంతేకాకుండా ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజు శాంసన్ పట్ల యాజమాన్యం వ్యవహరిస్తోన్న తీరును కూడా ప్రశ్నించాడు. ఇటీవల జింబాబ్వేతో టీ20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన వైభవ్‌ను కాదని.. అఫ్గాన్‌తో తొలి టీ20లో సంజుకు అవకాశమిచ్చారు. అతను కేవలం 10 పరుగులే చేసి వెనుదిరిగాడు. ''అఫ్గాన్‌తో తొలి టీ20లో వైభవ్ సూర్యవంశీ ఆడలేదు. దీంతో మేం మ్యాచ్ చూడటం ఆపేసి.. సినిమా చూడటం మొదలుపెట్టాం. సూర్యవంశీ ఎందుకు ఆడటం లేదని నా భార్య కూడా ఆశ్చర్యపోయింది. గత మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించింది. టీమ్‌మేనేజ్‌మెంట్సూర్యవంశీ పట్ల సరిగ్గా వ్యవహరించడం లేదు. తర్వాత మ్యాచ్‌లో సూర్యవంశీ ఆడి.. పరుగులు చేయకపోతే తనను జట్టు నుంచి తొలగిస్తారేమోనని ఆందోళన చెందుతాడు. మీరు తప్పుడు సంకేతాలు పంపుతున్నారు. ఆటగాళ్లందరి మనసుల్లో సందేహాలు రేకెత్తిస్తున్నారు. సూర్యవంశీ దులీప్ ట్రోఫీ, టీ20లు, ఇండియా-ఎ, ఐపీఎల్ వంటి అన్ని స్థాయుల్లోనూ పరుగులు సాధించాడు. మీరు అతడిని ప్రోత్సహించాలి'' అని క్రిస్ పేర్కొన్నాడు. శాంసన్ విషయంలో జట్టు యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలను కూడా శ్రీకాంత్ విమర్శించాడు. ''టీమ్ మేనేజ్‌మెంట్ సంజు శాంసన్‌తో ఆడుకుంటోంది. అతడిని చూస్తే జాలేస్తోంది. వైభవ్‌ను ఆడించాలని అతడిని తప్పించకండి. శాంసన్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వండి. రాణించకపోతే అప్పుడు తప్పించండి. వైభవ్ వరుసగా కొన్ని మ్యాచ్‌లు ఆడేలా చూడండి. వీరిద్దరిలో ఎవరినీ స్థిరంగా తుది జట్టులో ఉంచకపోవడం భారత్ చేస్తోన్న పొరపాటు. ఇది ఏ ఆటగాడికైనా ఇబ్బందికరమే'' అని క్రిస్ శ్రీకాంత్ వివరించాడు.

'ఇమ్రాన్ జైలులోనే చనిపోతారేమో'.. జోక్యం చేసుకోండి: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ

పాక్ మాజీ ప్రధాని, ఆ దేశ క్రికెట్ మాజీ సారథి ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై గ్రెగ్ చాపెల్, స్టీవ్ వా సహా పలువురు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ జైలులోనే చనిపోతారేమోనని తమకు ఆందోళనగా ఉందని చాపెల్ అన్నాడు. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు మానవతా దృక్పథంతో మెరుగైన చికిత్స అందించేలా జోక్యం చేసుకోవాలని ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు తమ ప్రభుత్వానికి లేఖ రాశారు. దౌత్ప రంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ ఈ మాజీలు మంగళవారం ఆస్ట్రేలియా విదేశాంగశాఖ మంత్రి పెన్నీ వాంగ్ కు లేఖ రాశారు. అలెన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హ్యూస్, మార్క్ టేలర్, స్టీవ్ వా సంతకాలతో కూడిన లేఖను పంపారు. ఇమ్రాన్ ఖాన్‌పై ఉన్న చట్టపరమైన లేదా రాజకీయ సంబంధిత కేసుపై తాము ఎలాంటి వైఖరిని తీసుకోబోమని ఏడుగురు కెప్టెన్ల బృందం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, రాజకీయాలను పక్కనపెట్టి ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని మాజీ కెప్టెన్లు కోరారు. ''గ్రెగ్ చాపెల్ 2022లో ఇస్లామాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను చివరిసారిగా కలిశారు. అప్పుడు ఆయన పాక్ ప్రధానిగా ఉన్నారు. పూర్తి ఆరోగ్యంతో దృఢంగానూ ఉన్నారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ ఆరోగ్యం బాగా క్షీణించింది.



అలా చేస్తే ట్రోఫీ తీసుకోబోమని నఖ్వీకి ముందే చెప్పాం: బీసీసీఐ ఉపాధ్యక్షుడు

గత ఏడాది పురుషుల ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఛైర్మన్ మోసిన్ నఖ్వీ (పాక్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డు ఛైర్మన్) నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన ఆసియా కప్ మహిళల క్రికెట్ టోర్నీలో టీమ్‌ఇండియా విజేతగా నిలిచింది. ట్రోఫీ ప్రదానోత్సవానికి నఖ్వీ హాజరు కావడంతో గత ఏడాది దృశ్యమే పునరావృతమైంది. అతడి నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. మోసిన్ నఖ్వీ ట్రోఫీని అందజేస్తే.. ప్రదానోత్సవానికి భారత మహిళల జట్టు హాజరుకాదని బీసీసీఐ ముందుగానే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)కు తెలియజేసింది. అందుకు నఖ్వీ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ''మేము ఈ విషయంపై చర్చించుకుని నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నాం. అది మా ఉమ్మడి నిర్ణయం. దీనికి నఖ్వీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ పరిణామాల గురించి మా జట్టుకు తెలియజేశాం. ఏసీసీ ఛైర్మన్ ట్రోఫీని ఎవరికి అప్పగించాలో.. వారికి అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు'' అని రాజీవ్ శుక్లా తెలిపారు. ప్రస్తుత ఐసీసీ (ICC) ఛైర్మన్ (జైషా) ఏసీసీలో ఉన్నప్పుడు.. విజేతగా నిలిచిన జట్టుకు చెందిన ఆఫీస్ బేరర్ ట్రోఫీని అందజేయడం అనేది ఒక సంప్రదాయంగా ఉండేదని బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా గుర్తుచేశారు.

#KA13 వినాయక చవితి స్పెషల్ పోస్టర్

వుదయం సినిమా: ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో సరికొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. 'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి తొలిసారి నిర్మాతగా మారి జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే "Ek Dum Bindass Pakaane Waale" అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన క్విర్కీ ఫస్ట్ లుక్ అనౌన్స్‌మెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అలాగే BTS వీడియో సెట్స్‌లో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపించింది.వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కిరణ్ అబ్బవరం, దేవిక భట్ .. అందంగా అలంకరించిన గణేశుడి విగ్రహం ముందు నిలబడి ప్రార్థనలు చేస్తున్నారు. వార్మ్ గోల్డెన్ లైటింగ్, పూల అలంకరణలు, సంప్రదాయ వాతావరణం, భారీ గణేశుడి విగ్రహం పోస్టర్‌కు పండుగ కళను తీసుకొచ్చాయి. అదే సమయంలో మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పోస్టర్‌ను డిజైన్ చేశారు.ఈ చిత్రంలో శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించనున్నారు.ఈ చిత్రానికి విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్..

వుదయం సినిమా: 'వారణాసి'లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్‌డేట్ !దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'వారణాసి'. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేశ్ రుద్ర అనే పాత్రలో నటిస్తుండగా.. ప్రతినాయకుడు 'కుంభ'గా పృథ్వీరాజ్ సుకుమారన్, 'మందాకిని'గా ప్రియాంక చోప్రా కనిపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న వారణాసి 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమాలోని రామాయణ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇదే సమయంలో 'ది రామాయణం' నుంచి ఏదైనా అప్‌డేట్ వచ్చిన ప్రతిసారీ.. 'వారణాసి'లోని రామాయణ ఎపిసోడ్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకు వస్తుండటం విశేషం. తాజాగా జక్కన్న వారణాసిలో ఉండే రామాయణ పోర్షన్‌పై సర్‌ప్రైజింగ్ డీటెయిల్స్ వెల్లడించారు. సినిమాలో సుమారు 25 నిమిషాల పాటు సాగే రామాయణ ఎపిసోడ్ ఉంటుందని ఇప్పటికే ఆసక్తి నెలకొనగా.. ఈ మొత్తం భాగాన్ని ఒకే ఎపిసోడ్‌గా చూపించబోనని తెలిపారు.రామాయణ పోర్షన్ ఒకేసారి కాకుండా సబ్ ఎపిసోడ్స్‌గా విభజించి కథలో భాగంగా చూపించనున్నట్లు ఎస్ఎస్ రాజమౌళి వెల్లడించారు. దీంతో ఈ రామాయణ ఘట్టాలను రాజమౌళి ఏ విధంగా కథలోకి తీసుకొస్తారు?, ఏ సందర్భాల్లో ఈ సబ్ ఎపిసోడ్స్ వస్తాయి? అనే ప్రశ్నలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే వారణాసిలో రామాయణానికి సంబంధించిన అంశాలు కీలకంగా ఉండబోతున్నాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు 25 నిమిషాల రామాయణ ఎపిసోడ్‌ను సబ్ ఎపిసోడ్స్‌గా చూపించనున్నట్లు రాజమౌళి చెప్పడంతో.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా విజువల్ ట్రీట్‌కు పెట్టింది పేరైన రాజమౌళి ఈ భాగాన్ని ఎలా తెరకెక్కిస్తారో? చూడాలి.

"డేవిడ్ రెడ్డి" నుంచి నటి రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్



వుదయం సినిమా 'రా కింగ్' మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు నటి రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ "డేవిడ్ రెడ్డి" సినిమా నుంచి ఆమె బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఈ పోస్టర్ లో ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో కమల రెడ్డి పాత్ర ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుంది.నటీనటులు - 'రా కింగ్' మంచు మనోజ్, మరియా ర్యబోషప్క, రమ్యకృష్ణ, ఆర్. పార్తీబన్, కాంచన, తదితరులు.

'బోలో గణపతి S/O ఉమాపతి' స్పెషల్ సింగిల్ విడుదల

వుదయం సినిమా: 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్', 'వికటకవి', 'గుర్తుకొస్తున్నాయి' వంటి ప్రాజెక్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ వినాయక చవితి సందర్భంగా 'బోలో గణపతి S/O ఉమాపతి' పేరుతో ప్రత్యేక సింగిల్‌ను నేడు విడుదల చేశారు. ఈ పాటకు అజయ్ అరసాడ సంగీతం అందించడంతో పాటు, తన మ్యూజిక్ లేబుల్ AjA Recordsపై స్వయంగా నిర్మించారు. విశాఖపట్నానికి చెందిన అజయ్ అరసాడ సంగీత నేపథ్యంతో పాటు టీసీఎస్‌లో ఏడు సంవత్సరాలు పనిచేసిన అనంతరం సినీ సంగీత రంగంలోకి అడుగుపెట్టారు. విభిన్న జానర్స్‌లో పనిచేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్‌ను, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా కలిసి అభినందించడంతో పాటు, భవిష్యత్తులో కలిసి పనిచేయాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం. తాజాగా విడుదలైన 'బోలో గణపతి S/O ఉమాపతి' పాటను అజయ్ అరసాడ కేవలం రెండు రోజుల్లోనే కంపోజ్ చేశారు. గణపతిని ఉత్సాహభరితంగా, యూత్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసేలా రూపొందించిన ఈ పాటను జయరామ్ పైలా, సింధూర రాజేష్ ఎనర్జిటిక్‌గా గానం చేయగా, భాస్కర్ తిరుమల సింపుల్‌గా, ట్రెండీగా, అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. లిరికల్ సాంగ్ లో సాంగ్

కంపోజిషన్ ను చూపిస్తూ మధ్యలో లిరిక్స్ తగ్గట్టు ఉండే గణేష్ మహారాజ్ పెయింటింగ్ ఫ్రేమ్స్ రావడం ఆకట్టుకుంటుంది. ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచేది డివోషనల్ సాంగ్ కు ఇచ్చిన ట్రెండీ టచ్. తెలుగు సాహిత్యంతో సంస్కృత పదాలతో పాటూ సహజంగా ఇమిడిపోయే ఇంగ్లీషు పదాన్నీ మేళవిస్తూ రూపొందించిన ఈ పాట వినూత్నమైన అనుభూతిని అందిస్తుంది. క్యాచీ లిరిక్స్, పెప్పీ బీట్, ఎనర్జిటిక్ వోకల్స్‌తో జెన్ జీ తో పాటు పెద్దలను కూడా ఆకట్టుకునేలా 'బోలో గణపతి S/O ఉమాపతి' రూపొందింది.

భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్

వుదయం సినిమా: తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఘనంగా చేశారు.తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ రశ్మిక మందన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రకు ప్రాణం పోసి, ఆ పాత్రలో జీవించబోతున్నారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్ సంగీత ప్రియుల్లో ఆనందాన్ని నింపుతోంది. వరల్డ్ క్లాస్ మేకింగ్, హై టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

'ఫ్యామిలీ ప్యాక్' - ఆకట్టుకున్న ఫస్ట్ మోషన్ పోస్టర్-

వుదయం సినిమా: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు తనకు బాగా సూటయ్యే కథలను ఎంచుకుంటూ తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'సామజవరగమన' తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. అంతేకాదు, రామ్ అబ్బరాజు గత బ్లాక్‌బస్టర్ నారి నారి నడుమ మురారి' లో శ్రీ

విష్ణు క్యామియో రోల్‌లో కనిపించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన సాక్షిమధోల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. 'ఫ్యామిలీ ప్యాక్' అనే హ్యూమరస్ టైటిల్‌తోనే సినిమా ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందో ప్రజెంట్ చేశారు. బోల్డ్, రెట్రో ఇన్‌స్పైర్డ్ స్టైల్‌లో డిజైన్ చేసిన టైటిల్ సినిమా లైట్‌హార్టెడ్ మూడ్‌ను ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వైబ్రెంట్, క్విర్కీ విజువల్‌తో ఫన్ కంటెంట్‌ను మరింత పెంచుతోంది.

'ది ప్యారడైజ్' అందరికీ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్

వుదయం సినిమా: ది ప్యారడైజ్ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

బిర్యాని క్యారెక్టర్ తో అందరినీ సర్ ప్రైజ్ చేశారు కదా? –డైరెక్టర్ శ్రీకాంత్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. వెళ్లి కలిసాను. అందులో బిర్యాని క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను అలాంటి క్యారెక్టర్ చేయలేదు. చాలా సీరియస్ గా ఉంటుంది. ఇప్పటివరకు నేను చేసిన అన్ని పాత్రలకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది .–ఇందులో నాని గారికి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సినిమా త్రూ అవుట్ నా క్యారెక్టర్ ఉంటుంది.

మీరు కామెడీ నుంచి ఒక్కసారి ఇలాంటి సీరియస్ రోల్ చేయడం ఎలా అనిపించింది? –మూడు సంవత్సరాల క్రితం నాకు ఇలాంటి క్యారెక్టర్ వచ్చి ఉంటే నా కెరీర్ లో జరిగిన కొన్ని మిస్టేక్స్ జరిగేవికావు. నాని అన్న, శ్రీకాంత్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

నాని గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
–నాని గారు నాకు చాలా కంఫర్ట్ ఇచ్చారు.ఇంత పెద్ద సినిమాలో ఇన్ని రోజులు పనిచేయడం నాకు ఇదే మొదటిసారి. షూటింగ్ సెట్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాని గారి డెడికేషన్ అద్భుతం. నేను ఏదైనా చక్కగా పర్ఫార్మ్ చేస్తే మెచ్చుకునేవారు.

"మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్

వుదయం సినిమా: ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్‌గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారు, ఫస్ట్ సింగిల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరిగింది. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల కానున్న సందర్భంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దామోదర్ ప్రసాద్ గారు హాజరయ్యారు.

Printed, Published & Owned by Sirikonda Maria, Printed at LAKSHYAM TELUGU DAILY, D. No.1227/1, 11 GPR Flats, Pedakakani Village and Mandal, Guntur, Andhra Pradesh - 522509 and Published from : H. No. 25-17-343/18, 60 Feet Road, Srinivasa Thota, Guntur - 522004, Andhra Pradesh. Editor : Sirikonda Augustin, RNI No. APTEL/2014/57702. E-mail : voodayam2007@gmail.com Cell : 9247698676.